Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 2

(Jun. 24, 1942)

బెజవాడ, 1942

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 2

(Jun. 24, 1942)

Bejavāḍa, 1942

Record no. 683

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

8 పేజీలు: అణా

Regd. No. M.

ప్రజాశక్తి

రాజకీయ వారపత్రిక.

సంపాదకుడు : కాట్రగడ్డ రాజగోపాలరావు.

సంపాదకవర్గం : చలసాని వాసుదేవరావు, తుమ్మల వెంకటరామయ్య, కొండేపూడి లక్ష్మీనారాయణ.

సంపుటి 1	బుధవారం 24-6-42 బెజవాడ	సంచిక 2

మన రాజకీయాలు

నెలరోజుల క్రితం, గాంధీజీ బ్రిటిషు అమెరికన్ సైన్యాలు భారత దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవాలనే నినాదం లేవదీశాడు. ఇది అల్లాబాద్ ఎ. ఐ. సి. సి. సమావేశం తరువాత, రాజేంద్రబాబు, వల్లభాయిలలో సంప్రదించిన తరువాత బహిరంగం చేయబడింది. ఈ నినాదాన్ని అమలు పర్చడానికి బ్రహ్మాండమైన సత్యాగ్రహోద్యమాన్ని ఆరంభిస్తారన్న వదంతులు కూడ వ్యాపించాయి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు, కాంగ్రెసు నాయకులు, రాబోవు ఆ ఉద్యమానికి పూర్తి చేయూత నివ్వాలని ప్రజలను హెచ్చరించ సాగారు.

దేశంలో అరెస్టులు

సంయుక్త రాష్ట్రంలో కిద్వాయి తరువాత రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుని వర్కింగ్ కమిటీ సభ్యులను మరి యిద్దరిని అరెస్టు చేయడం గోరక్‌పూర్ జిల్లాలో కఠిన నిర్బంధ విధానాన్ని అమలు జరుపుతూ వుండడం, నేషనల్ హెరాల్డు, ప్రకాశ్ పత్రికల ధరావతు లాగుకొని అత్యధిక ధరావతులను తిరిగి కట్టమనడం యివన్నీ అగ్నిలో ఆజ్యం పోసినట్లు గాంధీజీకి మరింత అవకాశం యివ్వడమేనని చాలమంది భయపడ్డారు. ప్రభుత్వం కాంగ్రెసుతో కయ్యానికి కాలు దువ్వుతోందని భయపడ్డారు. యు. పి. లో నిర్బంధ విధానం యిలాగే సాగిస్తే కలిగే ఫలితాలకు ప్రభుత్వముదే బాధ్యత అని అజాద్ హెచ్చరించాడు. సరిహద్దు రాష్ట్రంలో నిర్బంధ విధానాన్ని మానుకోమని అబ్దుల్ గఫర్‌ఖాన్ హెచ్చరించాడు. జోధపూరు, రీవా మొదలైన సంస్థానాల్లో ప్రజల న్యాయ సమ్మతమైన స్వల్ప కోర్కెలను కూడ నిరాకరించి, ప్రజా నాయకులను అరెస్టు చేయడాన్ని నెహ్రూ, గాంధీజీలు తీవ్రంగా ఖండించారు.

పారిశ్రామిక, వర్తక వర్గాలలో అసంతృప్తి.

భారత దేశంలో పారిశ్రామికాభివృద్ధికి, యుద్ధ సామగ్రిని పెంపొందింప జేయడా[illegible] అమెరికన్ నిపుణుల కమిటీ (గ్రేడీ కమి[illegible]) కొన్ని సూచనలు చేసింది. దాదాపు [illegible]చనలన్నీ అమలు జరపడం అసంభవ[illegible] భారత ప్రభుత్వం వాటిని త్రోసిపుచ్చింది. [illegible] పారిశ్రామికోత్పత్తిని పెంపొందించడా[illegible] భారతీయ పారిశ్రామిక కమిటీని యుద్ధ [illegible]పెటనూ ఏర్పరచమని గ్రేడీ సూచన. అట్టి [illegible] వేయడం భారత దేశ పరిస్థితులకు అనుకూలం కాదని త్రోసిపుచ్చారు. యుద్ధ కాబినెటుకు బదులు వైస్రాయి కౌన్సిలర్లలోనే కొంత మందిని ఒక కమిటీగా ఏర్పరిచారు. దీనితో భారత పారిశ్రామికాధికారుల నిరాశ ఎక్కువైంది. అంతేగాక, యుద్ధానంతరం భారత పరిశ్రామాభివృద్ధికి నష్టకరమైన ఒడంబడికను బ్రిటన్ అమెరికాతో చేసుకుందని, ఆ ఒడంబడికలు బహిరంగ పర్చమని ఆందోళన బయలుదేరింది. బ్రిటిషు ప్రభుత్వం ఏర్పరచిన కమర్షియల్ కార్పొరేషనుకు భారత వాణిజ్యానికి నష్టంకలిగే రీతిని, ప్రత్యేక సౌకర్యాలను భారత ప్రభుత్వం ఇస్తూందని కూడ ఆందోళన జరుగుతోంది. అందుచే భారత పారిశ్రామిక, వాణిజ్యవర్గాలు, గాంధీజీ ఉద్యమానికి తోడ్పడుతాయన్న భయంకూడ కలిగింది.

గాంధీ - నెహ్రూ - అజాద్ సంభాషణలు

ఈ పరిస్థితులలో నెహ్రూ, అజాద్‌లు గాంధీజీని కలుసుకుని, ఆయన ఉద్యమ వివరాలను, దాని ఫలితాలను చర్చించడానికి వార్ధా వెళ్ళారు. ప్రపంచ ప్రజల దృష్టి అంతా వార్ధా వేపు కేంద్రీకరించబడింది, నెహ్రూ అజాద్‌లు గాంధీజీకి లొంగి పోతారా? లేక గాంధీజీ తన అభిప్రాయాన్ని మార్చుకునేటట్లు చేయగలరా? ఈ ప్రశ్నలకు జవాబుకోసం, భారత దేశమేగాక, ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. సంభాషణలు పూర్తి అయినాక నెహ్రూ దేశభక్తిని రేకెత్తించే ఉపన్యాసంలో ఇలా అన్నాడు.

"మహాత్ముని దేశాభిమానం, స్వాతంత్ర్యావేశం అతని కండ్లలో ప్రస్ఫుట మవుతూ వుంది. అది అతని ప్రతి మాటలోనూ ప్రతిధ్వనించేది, ఈ ఆవేశమే నేడు ప్రతి భారతీయుణ్ణి ఉర్రూత లూగిస్తోంది. బ్రిటిషు ప్రభుత్వము భారత దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలనే గాంధీజీ కోరికకు అర్థం, ఈనాడే బ్రిటిషు వారంతా మూట, ముల్లె కట్టుకొని వెళ్ళిపోవాలని కాదు. రాజకీయాధికారాన్ని పూర్తిగా భారతీయులకు వశపర్చాలనే. దీనికి ప్రభుత్వం అంగీకరిస్తే, భారత దేశ రక్షణకు కావలసిన ఏర్పాట్లు చేసుకోడానికి మేము తయారే. అంగీకరించకపోతే మాకు, ఇంగ్లండుకు మధ్య యెట్టి శాంతి వుండదు. ప్రస్తుత బ్రిటిషు ప్రభుత్వం దీనికి అంగీకరించే సూచనలు లేవు. అలా అంగీకరించకపోవడం మాకూ, యింగ్లాండుకే కాకుండా, యింగ్లాండు పోరాడుతున్న ఆశయాలకు కూడ నష్టకరమే అవుతుంది. ఇంగ్లండు అంగీకరించకపోతే యెట్టి ఫలితాలు కలిగినా యెట్టి నష్టాలు కలిగినా మా మార్గాన్ని మేము అవలంబిస్తాము: చైనాకు సహాయం చేయాలన్నాకూడా భారత దేశానికి స్వాతంత్ర్యం వుండాలి. స్వాతంత్ర్యం వస్తే భారత దేశం తటస్థంగా వుండదు,"

గాంధీజీయే హరిజన పత్రికలో ఇలా ప్రకటించాడు. "వివిధ పార్టీల కోరిక లెట్లున్నా దానితో సంబంధం లేకుండానే, బ్రిటిషు అధికారం పూర్తిగా అంతమొందాలి. అయితే వారి సైనికావసరాన్ని నేను గుర్తిస్తాను, వారు భారత దేశాన్ని జపాను ఆక్రమించకుండా ఆపడానికి యిక్కడ వుండవచ్చు. అది వారికీ, మాకూ అవసరమే. చైనాకుకూడ అవసరమే. అందుచే వారిక్కడ వుండటం అంగీకరిస్తాను. కాని, వారు యే రూపంలోనైనా పరిపాలకులుగా వుండటానికి అంగీకరించను. కేవలం స్వతంత్ర భారత్ యొక్క మిత్రులుగాను, సహాయకులుగాను, మాత్రమే వారుండాలి"

క్రిప్సు ప్రకటనకు జవాబు చెపుతూ అజాద్ ఇలా ప్రకటించాడు. "భారతదేశంలో స్వతంత్ర జాతీయ ప్రభుత్వాన్ని యేర్పాటు చేస్తే దురాక్రమణదారుని ఎదుర్కొనే పద్ధతి సాయుధ విధానమే. కాంగ్రెసు, భారత ప్రజలలో అత్యధిక సంఖ్యాకుల అభిప్రాయం కూడ యిదేనని గాంధీజీ అంగీకరిస్తున్నాడు."

నెహ్రూ, గాంధీ, అజాద్‌లు, బ్రిటిషు ప్రభుత్వం తన రాజకీయాధికారాన్ని పూర్తిగా భారతీయులకు వశంచేసి, దేశరక్షణ విషయమై ఏ షరతులతో బ్రిటిషు, అమెరికన్ సేనలు జపానును ఎదుర్కోడానికి ఇచ్చట వుండాలో ఒడంబడిక చేసుకోవాలని కోరుతున్నారు.

గాంధీజీ నెల రోజుల క్రితం తీసుకున్న బ్రిటిషు అమెరికన్ సైన్యాలు భారత దేశాన్నుండి వెళ్ళిపోవాలన్న నినాదాన్ని మార్చుకునేటట్లు చేసిన, నెహ్రూ అజాద్‌లకు కమ్యూనిష్టులు, భారత ప్రజలు జోహారులిస్తారు. నెహ్రూ అజాద్‌లు కోరినట్లు గాంధీజీ, బ్రిటిషు ప్రభుత్వం తన అధికారాన్ని భారతీయుల పరం గావించాలనీ, జపాను దాడిని ఎదుర్కోడానికి బ్రిటిషు అమెరికన్ సైన్యాలు మిత్రసైన్యాలుగా ఉండాలేగాని పరిపాలక సైన్యాలుగా ఉండకూడదనీ, దానికి స్వతంత్ర భారత్‌తో ఒడంబడిక కుదుర్చుకోవాలని అనేకోర్కెను కమ్యూనిష్టులు బలపరుస్తారు. జపానును అహింసతో కాదు, ఖడ్గంతో ఎదుర్కొంటానన్న నెహ్రూ ప్రకటననూ, భారత దేశ సంరక్షణ ఆయుధ సంరక్షణే అని, దానికి గాంధీజీ అడ్డురాడనే అజాద్ ప్రకటననూ, కమ్యూనిష్టులు ప్రపంచ ప్రజల దృష్టికి తెస్తారు. తమ పనులనుండి పారిపోయే ఉద్యోగస్తులపై శిక్షణ చర్య తీసుకొంటామన్న అస్సాం ప్రభుత్వ ప్రకటనలాంటివి, దోపిడికి కొరడా దెబ్బలూ, ఉరికంబాలూ తప్పవనే ప్రకటనలు యుద్ధ ప్రయత్నాలను పెంపొందింప జేయడానికే, ప్రజా సహకారం సంపాదించడానికి చాలవనీ, జాతీయ ప్రభుత్వ నిర్మాణమే మార్గమని బ్రిటిషు ప్రభుత్వం వెంటనే గుర్తించాలి, స్వాతంత్ర్యంకోసం, భారతదేశాన్ని విదేశీయుల పిడికిటిపట్టునుండి విడిపించాలని, నెహ్రూ ఎంత తహతహపడుతున్నాడో కమ్యూనిష్టులూ అంతే తహతహపడుతున్నారు.

భవిష్యత్ కార్యక్రమ మేమిటి?

బ్రిటిషు ప్రభుత్వం అంగీకరించకపోతే స్వతంత్ర భారత జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గాంధీజీ, నెహ్రూ, అజాద్‌లు యెట్టి పద్ధతులు ఆలోచించారు? అనే దింకా తెలియలేదు. ప్రస్తుత యుద్ధ ప్రయత్నాలకు యేవిధంగానైనా నష్టం కలిగించేవిగాను, అడ్డు వచ్చేవిగాను వున్నచో అవి మన స్వాతంత్ర్యానికి దారి తీయవు. జపాను ఆక్రమణకు దారి తీస్తాయి. మన స్వాతంత్ర్యానికి దారి తీసే పద్ధతులు ప్రస్తుత ప్రభుత్వపు సంకుచిత యుద్ధ ప్రయత్నాలను యెక్కువ చేసేవిగా వుండాలి. యుద్ధ ప్రయత్నాలను పెంపొందింపజేయడానికి ప్రస్తుత ప్రభుత్వం పెట్టే అడ్డంకులను తొలగించేవిగా వుండాలి. అందుకు కావలసిన జాతీయైక్యతకు దారి తీసేవిగా వుండాలి. జూలై 6 వ తేదీని సమావేశమయ్యే కాంగ్రెసు వర్కింగు కమిటీ అట్టి కార్యక్రమాన్నిచ్చి, భారత ప్రజలను, జాతీయ ప్రభుత్వ సంపాదనకు అట్టి ప్రభుత్వానికి ప్రపంచ ప్రజల సహాయాన్ని, బలాన్ని సంపాదింపుచు దని ఆశిస్తున్నాం.

★ సంపాదకీయం

జూన్ 22

జూన్ 22 వ తేదీతో రూసో - జర్మన్ యుద్ధం ఒక సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరంలో జరిగిన రూసో - జర్మన్ యుద్ధ పర్యవసానాలను, ఫలితాలను ఒక్కసారి సమీక్ష చేద్దాం.

అకస్మాత్తుగా అదివరకే యుద్ధ యంత్రాన్ని సమీకరించి యుండిన, టాంకులు, విమానాలలో ఆధిక్యత గల్గిన జర్మన్ ఫేసిస్టు దోపిడిగాండ్రు మొదటి 5½ నెలలలో విజయాలను సంపాదించారు. లెనిన్‌గ్రాడుచుట్టు ముట్టడించారు. మాస్కోకు 15 మైళ్ళలో జర్మన్ సైన్యాలు నిలిచాయి. రోస్టావ్, క్రిమియా (సెబాస్తపూల్ తప్ప) లు ఆక్రమించబడ్డాయి. కాకాసస్‌లో ఎప్పుడు అడుగు పెడదామా అని జర్మనీ ఎదురుచూస్తూ వుంది. ఇదీ మొదటి 5½ నెలల్లోని పరిస్థితి.

డిశంబరు ఆరవ తేదీన సోవియట్ రెడ్ఆర్మీ, ఎదురుదాడులు సాగించింది. ఈ దాడులు చలికాలం అంతా సాగాయి. రష్యన్ దాడి ఫలితంగా అనేక పట్టణాలు, పల్లెలు తిరిగి రష్యన్ల చేతిలో పడ్డాయి. మాస్కో చుట్టూ వున్న ప్రదేశాలను ఆక్రమించుటతో, మాస్కోను చుట్టుముట్టే ప్రమాదం తొలగిపోయింది. లెనిన్‌గ్రాడ్‌కు రాకపోకల సౌకర్యాలు విస్తరించాయి. లెనిన్‌గ్రాడ్ చుట్టూ వున్న ఉచ్చుబిగింపు సడిలింది. రోస్టావ్‌ను తిరిగి ఆక్రమించింది రెడ్ఆర్మీ, ఖార్కావ్, టాగన్‌రాగ్‌ల వైపు సోవియటు రెడ్ఆర్మీ పురోగమించింది. మాస్కో నుండి 200 మైళ్ళవరకు మధ్యరంగంలో నాజీ హంతకులు తరుమబడ్డారు.

అయితే ఈ చలికాలంలో రష్యన్లు మరింత ప్రదేశాన్ని ఆక్రమించుకొని యుండవలసిం దనీ, పేరు ప్రతిష్టలు వచ్చేటట్లు కొన్ని ప్రదేశాలను ఆక్రమించుకోవాలనీ కొందరు వాంఛించిన మాట నిజమే. కాని సోవియట్ సైనిక నాయకులు కోరేది పైకి మిరిమిట్లు కొలిపే విజయాలు గాదు. ఈ సంవత్సరం వసంత దాడిలోను, వేసవి దాడిలోను అపారమైన శక్తిని ఉపయోగించి అపాయాన్ని గల్గించే స్థితిలో జర్మనీ లేకుండా చేయడమే వారు కోరింది. అది సిద్ధించింది కూడా.

జర్మనీ దేశానికి ఇతర దేశాలన్నీ కొన్ని వారాలలోనే ఆహుతి అయ్యాయి. నాజీ సైనిక శక్తి అప్రతిహత మనే భావన బాగా వ్యాపించింది. 'రూసో — జర్మన్ సంవత్సర యుద్ధ సమీక్ష' అనే మాటలు వింటామని చాలమంది ఊహించనుకూడా లేదు. అట్టి పరిస్థితులలో ఒక్క సంవత్సరకాలం, సోవియట్ సైన్యాలు, ప్రజలు ప్రపంచంలో ఎక్కడా సాటిలేని మహాద్భుత, వీరోచిత ప్రతిఘటన చేశారు. ఈ ప్రతిఘటన వలన ఫలితా లేమిటి?

గత చలికాలపు రష్యన్ దాడి ఫలితంగా, వసంతదాడి ఆగిపోయింది. సోవియట్ ప్రతిఘటన, నాజీ సైనికుల వెనుకభాగం (రేర్) లో ప్రజల విధ్వంసక చర్యలు పెంపొందడానికి ఉత్సాహపరిచింది. నాజీ పాదాక్రాంత దేశాలన్నిటిలోను రహస్య వుద్యమమూ, గొరిల్లా పోరాటమూ, జర్మన్ యుద్ధప్రయత్నాల వినాశనం చేయుటా వృద్ధిచెందింది సోవియట్ బలహీన పడినపుడు తానుకూడ పైనబడ సిద్ధంగానున్న జపాన్ దాడి ఆగిపోయింది. సోవియట్ ప్రతిఘటనయే లేని పక్షాన, మధ్యప్రాచ్య దేశాలపైనా భారతదేశంపైనా జర్మనీదాడి నిరాఘాటంగా సాగియుండవచ్చు. అట్టి దాడి అరికట్టబడింది. వలసదేశాలపైన జర్మన్ ఫేసిస్టుల దండయాత్ర ఆగిపోయింది. చైనా బలపడింది. ఎలా? ఇదివరదాకా చైనా ఒక్కటే జపాను ఫాసిజాన్ని ప్రతిఘటించుతోంది. సోవియట్ ప్రతిఘటన చైనాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. సోవియట్ యుద్ధప్రవేశంతో, అదివరదాకా జపానును సంతృప్తిపరచడానికి గాను చైనాలోని కమ్యూనిస్టు ఉద్యమానికీ - జాతీయ సైన్యాలకూ మధ్య స్పర్థలు తే బ్రయత్నించుచుండే బ్రిటన్ అమెరికాలు, ఆ వైఖరిని మానివేశాయి. చైనాలోని జాతీ యైక్యత బాగా బలపడింది. ప్రపంచ ప్రజ లందరికీ దురాక్రమణ నుండి ఒక సంవత్సరంపాటు విశ్రాంతి దొరికింది.

గత సంవత్సరం ఆంగ్లో- సోవియటు ఒడంబడిక బ్రిటిషు ప్రజల విజయానికి తార్కాణం. యుద్ధ ప్రారంభం ముందు సోవియట్ సైన్యాలను పోలండుగుండా రానీయ నిరాకరించిన జనరల్ సికూర్స్కీ సోవియట్‌తో ఒడంబడిక చేసికోవడం కూడా ప్రజావిజయాన్నే స్పష్టపరచుతోంది. ప్రపంచ ప్రజాబలం నానాటికీ విజృంభించిన దనడానికి తార్కాణం, ఈమధ్య జరిగిన చారిత్రాత్మకమైన ఆంగ్లో- సోవియట్ ఒడంబడికయే. ఈ ఒడంబడిక ఫలితా లేమిటి?

1. యూరప్‌లో హిట్లర్‌కు వ్యతిరేకంగా రెండవరంగం కల్పించడం, దీనికోసం ప్రజలు ఎన్నాళ్ళనుండో ఆందోళన గావించుతూ వచ్చారు. అది ఈనాడు సాధించబడింది.

2. యూరప్‌లో తిరిగి 20 సంవత్సరాలవరకు యుద్ధం అసంభవమయ్యేటట్లు సోవియటూ, బ్రిటనూ ఒడంబడిక చేసికొన్నాయి.

3. సోవియట్‌కు వ్యతిరేకంగా యూరప్‌లో ఇతరదేశాల కూటమిగాని, కలయికగాని, అసంభవమయింది.

4. గత యుద్ధానంతరం వలె విదేశ సామ్రాజ్యాల జోక్యంవల్ల విప్లవాలు నాశనం గాకుండా, యూరప్ జాతుల స్వయం నిర్ణయాధికారానికి ఆటంకం ఏమీలేకుండా చేయబడింది.

5. ఫేసిష్టు దురాక్రమణను నాశనం చేయడంవల్లను- మరల ఇలాంటి దురాక్రమణ అసంభవ మయేటట్లు చేయడానికి పరస్పరం అంగీకరించడం వల్లను, యూరప్ జాతుల స్వయం నిర్ణయాధికారానికి అడ్డంకులు కల్పించకుండుటకు అంగీకరించుటవల్లనూ, ప్రపంచ శాంతికోసం ప్రపంచ జాతులన్నీ కలిసి పనిచేసి ఏర్పాట్లు గావించడానికి, బ్రిటన్, సోవియట్లు పూనుకొన్నాయి.

6. అట్లాంటిక్ చార్టర్‌లోని స్వయం నిర్ణయ సూత్రాన్ని అనుసరించి, సోవియట్, బ్రిటన్‌లు సంయుక్త రాజ్యాలతో కలసి శాంతినీ ప్రపంచ పునర్నిర్మాణాన్నీ నెలకొల్ప అంగీకరించాయి.

ఆంగ్లో- సోవియట్ ఒడంబడిక ఉపక్రమణికలో ఈవిధంగా వుంది. "శాంతి నిర్ణయ సమయమందూ, యుద్ధానంతర కాలమందునా, 1941 ఆగష్టు 14వ తేదీన బ్రిటిషుప్రధాని, అమెరికన్ అధ్యక్షుడూ తదుపరి సోవియట్ ప్రభుత్వమూ అంగీకరించిన సూత్రాల ననుసరించి పునర్నిర్మాణం జరిగేటట్లు మే మిరువురమూ ఒండొరులతోను, సంయుక్త రాజ్యాలతోను సహకారంతో పనిచేయడం మా వుద్దేశ్యం."

1941 ఆగష్టు 14 వ తేదీనాటికి చర్చిల్ అట్లాంటిక్ చార్టర్ భారత దేశానికి వర్తించదని ప్రకటించలేదు. 14 వ తేదీ సూత్రాలనే సోవియట్ అంగీకరించింది కాని చర్చిల్ వ్యాఖ్యానాన్ని గాదు. అందుచే ఆ సూత్రాలలో ప్రధానమైన స్వయంనిర్ణయ సూత్రం, సంయుక్త రాజ్యాలలోనివైన చైనా, ఇండియాలకు కూడ వర్తించుతుంది. కాబట్టి వలసదేశాల స్వయం నిర్ణయాధికారం కోసం సోవియట్ పోరాడుతుంది.

ఇదివరకెన్ని ఒడంబడికలు జరగలేదు, ఎన్ని చిత్తుకాగితాలు బుట్టలోకి పోలేదు అని అనవచ్చు. ఇంకా సామ్రాజ్యవాదుల మాటలకు విలువేమిటి అనవచ్చు.

నిజమే, ఒక్క ఒడంబడికయే పైన చెప్పిన ఫలితాలన్నిటినీ తేలేదు. ఆ ఒడంబడిక అమలు జరగడం కావాలి. బ్రిటిషు ప్రజల చేతులలో ఈ నాడు సామ్రాజ్య వాదులు బందీలయ్యారు. ఆ ఒడంబడికను ఉల్లంఘించే శక్తి బ్రిటిషు పరిపాలకులకు ఉండదు. అసలీ ఒడంబడిక బ్రిటిషు ప్రజల ఒత్తిడి వల్లనే వచ్చింది. ఉల్లంఘించితే బ్రిటిషు ప్రజల మరింత విప్లవోన్ముఖులవుతారు. ఈ ఒడంబడిక అక్షరాలా అమలుజరి[illegible] బాధ్యత బ్రిటిషు ప్రజల్లో వుంది. సోవియట్ ప్రజల్లోవుంది. మన[illegible] కూడా వుంది. అలా వారూ, మనమూ చేయగలం.

ఇది గతసంవత్సరం రూసో- జర్మన్ యుద్ధ పర్యవసానం. ఈనా[illegible] వీర సోవియట్‌ను సంస్మరించడం అంటే, ఫాసిష్టుల భాగస్వా[illegible] అయిన జపానును ప్రతిఘటించడానికి మన యావచ్ఛక్తినీ స[illegible]రించడమే.

మైనారిటీల సమస్య: పాకిస్థాన్. 2.

రాజాజీతో కమ్యూనిస్టులు ఎక్కడెక్కడ విభేదించుతారు

క్రిప్సు రాయబారాలు విఫల మయ్యాయి. నెహ్రూ ఢిల్లీలో ఒక పత్రికా విలేఖరుల సమావేశంలో యిలా అన్నాడు, "కాంగ్రెసు కోరిన జాతీయ ప్రభుత్వానికి, సైన్యంపై అధికారానికి జిన్నాగాని, సావర్కారుగాని అడ్డుపడజాలరు" కాని జిన్నా దీనిని వ్యతిరేకిస్తూ క్రిప్సును ప్రతిధ్వనించాడు, "కాంగ్రెసు కోరిన జాతీయ ప్రభుత్వాన్ని ఇవ్వడమంటే కాంగ్రెసు నియంతృత్వాన్ని నెలకొల్పడమే. దానిని ముస్లిమ్ లీగ్ వ్యతిరేకిస్తుంది."

ఢిల్లీలో క్రిప్సు సూచనలపై కాంగ్రెసు వర్కింగు కమిటీ తీర్మానం చేస్తూ ముస్లింలీగ్ కోరే విడిపోయే హక్కును గూర్చి తన అభిప్రాయాన్ని స్పష్టపర్చింది: భారత దేశమంతా ఒకే ఫెడరల్ యూనియన్‌గా యేర్పడాలి. కాని ఒక ప్రాంతములోని ప్రజలు ఆ యూనియన్‌లో చేరడానికి అంగీకరించకపోతే, వారిని యూనియన్‌లో ఉంచడానికి కాంగ్రెసు నిర్బంధించజాలదు, అట్టి ప్రాంతాలు విడిపోతూ వున్నప్పుడు విడిపోవడానికి ఇష్టంలేని ప్రాంతాలను గూడ తమతో తీసుకు పోవడానికి కాంగ్రెసు అంగీకరించదు, అంటే వుదాహరణకు పంజాబు ముస్లిములు విడిపోవడానికి పట్టు బడితే కాంగ్రెసు వారిని యూనియన్‌లో వుండమని నిర్బంధించజాలదు. కాని సిక్కు ప్రాంతాలను గూడ యూనియన్‌లోనుంచి విడదీసి పంజాబు ముస్లిము ప్రాంతములో కలపడానికి కాంగ్రెసు అంగీకరించదు.

కాంగ్రెసుయొక్క యీ తీర్మానం జిన్నాను సంతృప్తి పరచలేదు. ముస్లిమ్‌లీగ్ కోరే పాకిస్థాన్ కోర్కెను, తాను అంగీకరిస్తున్నానని కాంగ్రెసు తీర్మానించనిదే జిన్నాకు సంతృప్తి కలిగేటట్లు లేదు.

రాజాజీ తీర్మానం

ఈ పరిస్థితుల్లో రాజాజీ మద్రాసు శాసన సభాసభ్యుల సమావేశాన్ని పిలిచి తీర్మానాన్ని బహిరంగ పర్చాడు: జాతీయ ప్రభుత్వం యేర్పడడానికి హిందూ ముస్లిం ఐక్యత అత్యవసరం కాబట్టి ముస్లింలీగ్ కోరిన ప్రాంతాలకు అచ్చటి ప్రజలు అధిక సంఖ్యతో విడిపోవడానికి తీర్మానిస్తే, విడిపోవడానికి హక్కు ఇవ్వాలి.

ఈతీర్మానం, అఖిలభారత కాంగ్రెసు కమిటీ అల్హాబాదు సమావేశంలో అత్యధిక సంఖ్యాకులచే నిరాకరించ బడింది. పైగా ఢిల్లీలో కాంగ్రెసు వర్కింగుకమిటీ చేసిన తీర్మానానికి విరుద్ధముగా, పండిత్ జగత్ నారాయణలాల్ తీర్మానాన్ని గూడఅంగీకరించింది. పండిత్‌జగత్ నారాయణ తీర్మనం, భారతదేశం అవిభాజ్యంగా వుండాలనీ, దానినుండి ఏప్రాంతమయినా విడదీసే ప్రయత్నాలను కాంగ్రెసు అంగీకరించజాలదని ప్రకటించింది.

రాజాజీ తీర్మానానికి అనుకూలంగా కమ్యూనిష్టు ప్రతినిధులు సజ్జాద్‌జహీర్. డాక్టరు అష్రఫ్, ఎ.ఐ.సి.సి.లో ఓటుచేసారు. తాము రాజాజీతీర్మానానికి అనుకూలంగా యెందుకు ఓటుచేసిందీ ఒక ప్రకటన ద్వారా పత్రికల్లో విశదపర్చారు.

రాజాజీ తీర్మానంతో తాముపూర్తిగా యేకీభవించడంలేదనీ, రాజాజీ తీర్మానానికి తాము పెట్టదలచుకున్న సవరణను ఉపపాదించడానికి కాంగ్రెసు అధ్యక్షుడు అవకాశమివ్వలేదనీ, ఆ పరిస్థితుల్లో రాజాజీతీర్మానంలో ప్రధానాశయముతోను, చాలఅంశాలతోను తాము ఏకీభవించుచుండుట చేత, కొన్ని అంశాలలో పూర్తిగా భేదించుచున్నప్పటికీ ఓటుచేయవలసివచ్చిందని ప్రకటించారు.

భారతప్రజలు జపానుదాడిని సాయుధంగా యెదుర్కోవాలి; దానికిజాతీయ ప్రభుత్వం అత్యవసరమని, అట్టిజాతీయ ప్రభుత్వాన్ని యేర్పరచ దానికి కాంగ్రెసు-లీగ్ ఒడంబడిక చాలాఅవసరమన్న రాజాజీ తీర్మానంలోని విషయాలను కమ్యూనిష్టులు అంగీకరిస్తారు. సోవియట్ యూనియన్‌పై జర్మన్‌దాడితో యేర్పడిన నూతన ప్రపంచ పరిస్థితులలో భారతప్రజల కర్తవ్యాన్నిగూర్చి, కమ్యూనిష్టులు 1941 డిశంబరులోపాట్నాలోజరిగిన అఖిలవిద్యార్థులసమావేశంలో సూచించిన కార్యక్రమములోనే పై విషయాలన్నీ వున్నాయి. అంతేగాదు కమ్యూనిష్టులు 1940 డిశంబరులో జరిగిన నాగపూర్ అఖిల భారతవిద్యార్థి మహాసభలోనే కాంగ్రెసు-లీగ్ ఐక్యతకొరకు భారతదేశంలోనున్న వివిధ ముస్లిమ్‌జాతులకు, వారు కోరినట్లయితే విడిపోయి తమయిష్టంవచ్చిన రాజ్యాంగాన్ని నిర్మించుకొనే హక్కును అంగీకరించాలని ప్రకటించారు.

అయితే ముస్లిం లీగ్ కోరిన ప్రాంతాలకు అచ్చటి ప్రజల్లో అధిక సంఖ్యాకులు విడిపోయే హక్కు కోరినట్లయితే అట్టి హక్కును గుర్తించాలన్న రాజాజీ నిర్వచనాన్ని కమ్యూనిష్టులు అంగీకరించరు.

ముస్లిం లీగ్; పాకిస్తాన్.

1940 లో లాహోరు సమావేశంలో ముస్లిం లీగ్ పాకిస్తాన్ తీర్మానాన్ని అంగీకరించింది. ముస్లిమ్‌లు ఒక ప్రత్యేకజాతి భారత దేశంలో పశ్చిమోత్తర ప్రాంతాన, ఈశాన్య ప్రాంతాన ముస్లిం ప్రజలు అధిక సంఖ్యాకులుగ వున్నారు. ఆ ప్రాంతాన విడిపోయి స్వతంత్ర రాజ్యంగాలుగా యేర్పరచుకోడానికి హక్కు వుండాలి; అనేది ముస్లింలీగ్ తీర్మాన సారాంశం.

లీగ్ తీర్మానంలోని పశ్చిమోత్తర ప్రాంతం యెంతవరకని, అల్లే ఈశాన్య ప్రాంతం ఎంతవరకనే విషయం ముస్లింలీగ్ యింతవరకూ అధికారరీత్యా ప్రకటించలేదు.

కాని భాధ్యత స్థానాల్లో వున్న కొందరు ముస్లిమ్‌లీగు నాయకులు లీగ్‌ను బలపరచే కొన్ని పత్రికలు, సంఘాలు గూడ పాకిస్థాన్ అంటే తమ అభిప్రాయ మేమిటో ప్రకటించారు: వాటి సారాంశం: పశ్చిమోత్తర పరగణాలు (సరిహద్దు రాష్ట్రం), పంజాబు, సింధు, బెలూచిస్థాన్ రాష్ట్రాలు. ఇవి పూర్తిగా విడిపోయి ఒక ముస్లిం రాజ్యంగా యేర్పడాలి, బెంగాలు ఒక ప్రత్యేక రాజ్యంగా యేర్పడాలి, (దీనిలో కొంతమంది అస్సాంను పూర్తిగాగాని, కొంత భాగంగాగాని. చేర్చుకోవాలంటారు.) హైదరాబాద్ సంస్థానంలోనికి, రాయలసీమ, సర్కారు జిల్లాలు (బ్రిటిష్ ఆంధ్రజిల్లాలు) ను జేర్చి ఉస్మానిస్థానును ముస్లిం ప్రభువు క్రింద యేర్పరచాలంటాడు.

పాకిస్థాన్ అంటే పై విధంగా ముస్లిమ్ రాజ్యాలను యేర్పరచడమనే భావం చాలమంది ప్రజల్లో వ్యాపించింది. ముస్లిం నాయకుల పత్రికల ప్రచారమే దీనికి కారణం. ముస్లిం లీగ్ తన పాకిస్తాన్‌కు ఇదే అర్థమిస్తే కమ్యూనిష్టులు రాజాజీగూడ అంగీకరించరు. వ్యతిరేకిస్తారు కూడాను. కారణం: పంజాబులోని సిక్కుజాతిని, బెంగాలు హిందువులను ముస్లిం ప్రభుత్వాలక్రిందా, ఉస్మానిస్థాన్‌లోని మహారాష్ట్ర, కన్నడ, ఆంధ్ర ప్రజలను నిరంకుశ ముస్లిం ప్రభువు క్రింద అధీనం గానించడమే యీ పాకిస్థాన్ ఫలితం అవుతుంది కనుక.

రాజాజీ; పాకిస్థాన్.

రాజాజీ తన తీర్మానాన్ని వివరిస్తూ, ముస్లిం ప్రజలు అధిక సంఖ్యాకులుగా వున్న ప్రాంతాలకు (ఏరియాలకు) అచ్చటి ప్రజలు విడిపోయే హక్కు కోరితే వారికి అట్టి హక్కు వుందని గుర్తించాలన్నాడు. రాజాజీగూడ ఈ ప్రాంతం యెంతవరకనేది నిర్వచించలేదు. పంజాబు, బెంగాల్ రాష్ట్రాల్లో ముస్లిములు అధిక సంఖ్యాకులు. ఈ రెండు ప్రాంతాలలోని ప్రజ అధిక సంఖ్యతో విడిపోవడానికి తీర్మానించు కున్నంత మాత్రాన, పంజాబులోని సిక్కులు (సిక్కులు గూడ ప్రత్యేకజాతి) బెంగాల్‌లోని హిందువులు (వీరుగూడ యొక జాతిగా యేర్పడవచ్చు) ముస్లిమ్‌లతోపాటు విడిపోయి ముస్లిం రాజ్య భాగంలో వుండాలనడం, వివిధజాతుల స్వయం నిర్ణయ సూత్రానికే విరుద్ధం. అంతేగాక పంజాబు ముస్లిములు గాని, బెంగాలు ముస్లిములు గాని తాము విడిపోయే విషయం తామే నిర్ణయించుకోవాలి గాని, తదితరులు (ఆ ప్రాంతములోని యితర జాతులు) ఆ నిర్ణయాన్ని అటో, యిటో మార్చుచేసే పరిస్థితులు కల్పించడం కూడ వివిధ జాతుల స్వయం నిర్ణయ సూత్రానికి విరుద్ధం. అందుచే కమ్యూనిష్టులు రాజాజీ నిర్వచించే పాకిస్థాను గూడ నిరాకరించుతారు.

రాజాజీ చెప్పే పాకిస్థాన్ ముస్లిం లీగుకు సంతృప్తికరంగానే వుంటుంది. కాని హిందూ ముస్లిం సఖ్యతగాని, కాంగ్రెసు - లీగ్ ఒడంబడిక గాని కేవలం ముస్లిం లీగును సంతృప్తి పర్చినంత (అప్పీల్ చేసినంత మాత్రాన) మాత్రాన రాదు, ఉభయ పక్షాలకు అంగీకారమైన విధానమువల్లనే అట్టి ఐక్యత కుదురుతుంది. సిక్కుజాతి, బెంగాలు హిందూజాతి, ముస్లిం రాజ్యాలలో ఒక భాగంగా వుండడానికి అంగీకరించునని అనుకోడం భ్రమ.

రాజాజీగాని, ముస్లింలీగుగాని యీ జాతుల సమస్యకు సరియైన పరిష్కారం సూచించ జాలక పోవడంలో ఆశ్చర్యములేదు. వారిరువురికే యిది హిందూ ముస్లిముల మత సమస్య గాని, మరేమీ గాదు. హిందూ దేశంలో వివిధ మతాలకు చెందినవారూ, వివిధ కులాలకూ, చెందినవారూ వున్నట్లు వారు అంగీకరించుతారు కాని వివిధ జాతులున్నట్లు అంగీకరించరు. కమ్యూనిష్టులు సూచించే వివిధజాతుల స్వయం నిర్ణయ సూత్రాన్ని వారిరువురూ అంగీకరించరు.

కమ్యూనిష్టులు: పాకిస్థాన్

రాజాజీ, ముస్లిమ్‌లీగులవలె కమ్యూనిష్టులు వివిధజాతుల నిర్వచనాన్ని ఒక్కమతాన్ని బట్టి నిర్ణయించరు. కమ్యూనిష్టులు జాతిని యిలా నిర్వచిస్తున్నారు.

"చారిత్రకంగా పరిణామము చెంది ఒకే భాష, ఒకే భూభాగం, ఒకే ఆర్థికజీవితం, సంస్కృతిలో (కల్చర్‌లో)ప్రదర్శింపబడే ఒకే మనస్తత్వములనుగల్గి నిలకడగల్గిన ప్రజల కూటమియే జాతి"

ఒకజాతి ప్రజల మనస్తత్వమును నిర్ణయించడంలో మతం ఒక ప్రధానాంశం. కాని మనస్తత్వమును నిర్ణయించే విషయాలు మతంతోపాటు మరి అనేకం వున్నాయి. అంతేగాక మనస్తత్వం ఒక్కటే ఒకజాతిని యేర్పరచలేదు.

పై నిర్వచనం ప్రకారం భారతదేశంలో యీ క్రింది ప్రధాన జాతు లున్నాయని కమ్యూనిష్టులు ప్రకటిస్తున్నారు.

ప్రథానులు (ప్రస్తుత సరిహద్దు రాష్ట్రప్రజలు) పంజాబు ముస్లిములు, సింధుదేశస్థులు బెలూచీలు, సిక్కులు, హిందూస్థానీలు, రాజస్థానీయులు, బీహారీలు, గుజరాతీలు, మహారాష్ట్రులు, కన్నడదేశస్థులు, కేరళదేశస్థులు, తమిళులు, ఆంధ్రులు, ఓఢ్రులు, అస్సామీలు, బెంగాలీలు.

తూర్పు బెంగాలులోని ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు ముస్లిం మతానికి చెందినవారు. వారందరూ బెంగాలీభాషనుపయోగించుతారు. వారు ప్రత్యేకజాతియా కాదా అన్న సమస్యపై కమ్యూనిస్టులు తమ అభిప్రాయాన్ని నిర్ణయించుకోలేదు. ఎంతవరకు బెంగాలు ముస్లిములు ఒకే భూభాగంలో నివసిస్తూ వున్నదీ, ఎంతవరకు ప్రత్యేక ఆర్థికజీవితాన్ని మనస్తత్వాన్ని, చారిత్రిక పరిణామాన్ని కల్గివుండేది పరిశీలించవలసి వుంటుంది.

కమ్యూనిష్టుల యీ నిర్వచనం ప్రకారం భారతదేశంలో ముస్లిములు ఒకజాతి కాదు. వివిధజాతులలోను వున్నారు, కాని కొన్ని జాతులు, పఠానులు, పశ్చిమ పంజాబీలు, (పంజాబీ ముస్లిములు), సింధుదేశీయులు, బెలూచీలు అదనంగా ముస్లిం మతానికి చెందినవారగుటచే వీరిని ముస్లిం జాతులని ఉదహరించవచ్చును. ఈ దేశీయులలో కొంతమంది ముస్లిములు కాని వారుండవచ్చు అట్టివారి మతహక్కులు, కల్చరల్ హక్కులు రక్షింపబడుతాయి.

ఒకే మతాన్నిగలవారంతా ఒకేజాతి గాదనీ, ముస్లిములంతా ఒకేజాతి గాదని రుజువు చేయడానికి ఈ జిప్టు, అరేబియా, టర్కీ, ఇరాన్, అఫ్ఘనిస్థాన్, సోవియట్ యూనియన్‌లోని వివిధ ముస్లిం (టర్కీస్థాన్ వగైరా) ప్రజాస్వామికాలను వుదహరించవచ్చును.

కమ్యూనిష్టుల నిర్వచనం ప్రకారం, ఒక జాతి మరియొకజాతిపై అధికారం చెలాయించే పరిస్థితు లుండవు. తన రాజ్యాంగ విధానాన్ని నిర్ణయించుకోడానికి, కడకు విడిపోవడానికి కూడ హక్కు వుంటుంది. ఈ విధంగా ఏర్పడిన వివిధజాతుల దేశాలలోనే మరొక జాతికి చెందిన ప్రజలు, కొంతమంది అల్పసంఖ్యాకులుగా వుండవచ్చును. అట్టివారి మత, కల్చరల్ (సంస్కృతి) భాషాహక్కులు రక్షింపబడుతాయి.

కమ్యూనిస్టుల విధానమే జాతీ యైక్యతకు దారి తీస్తుంది.

కమ్యూనిష్టులు సూచించే వివిధ జాతుల స్వయం నిర్ణయ సూత్రాన్ని రాజాజీ అంగీకరించడంలేదు. కమ్యూనిష్టులు సూచించే విధా

నం ముస్లింలీగు నాయకులు కోరే పాకిస్థాన్ గాదని రాజాజీకి తెలుసు. అట్టిచో ముస్లింలీగు నాయకులు దానికి అంగీకరించకపోతే హిందూ ముస్లిం సఖ్యతగాని, కాంగ్రెసులీగు ఒడంబడిక గాని కుదరదనే భయంతో రాజాజీ యింతవరకు కమ్యూనిస్టుల జాతి సమస్యా పరిష్కారాన్ని అంగీకరించటం లేదు.

అంతేగాక రాజాజీకి భారతదేశంలో నుండి యే ప్రాంతమయినా విడిపోవటం గాని, విడిపోవడానికి హక్కుగలదని గుర్తించడం గాని అరిష్టదాయకం (ఈవిల్). అందుచే ముస్లిం లీగ్ కోరే పాకిస్థాన్ అరిష్టదాయకం. కాని జపాను దాడి అనే మహారిష్టాన్ని యెదుర్కోవడానికి ముస్లింలీగ్ పాకిస్థాను అనే స్వల్పారిష్టానికి రాజాజీ తయారయ్యాడు. అట్టి పరిస్థితుల్లో భారత దేశాన్ని అనేక జాతులుగా విభజించి, ప్రతి జాతికి విడిపోయే హక్కును యివ్వాలనటం, భారత దేశాన్ని భిన్నాభిన్నం గావించడమని రాజాజీ అభిప్రాయము. ఒక రాజాజీ అభిప్రాయమే గాక కాంగ్రెసు నాయకులలో చాలమంది అభిప్రాయము గూడ యిదే.

కమ్యూనిస్టులు, వివిధ జాతులకు సంపూర్ణ స్వయంనిర్ణయ హక్కును, కడకు విడిపోయే హక్కును గూడ యివ్వవలెనని కోరడానికి కారణం, అవి జాతుల పూర్ణవికాసానికి దారి తీస్తాయని. ఒక జాతి మరియొక జాతిపై యేరకంగా కూడ అధికారం చెలాయించడానికి వీలుండదు. ఆ పరిస్థితుల్లో వివిధ జాతులు, సమాన ప్రతిపత్తితో తమ కందరికీ లాభకరమైన సమిష్టి రాజ్యాంగాన్ని, ఒక ఫెడరల్ యూనియన్‌ను యేర్పరచుకోవడానికి తమంతట తామే ఐచ్ఛికంగా ముందుకు వస్తాయి. సోవియట్ యూనియను చరిత్ర దీనికి చక్కని వుదాహరణ.

కమ్యూనిస్టులు గూడ భారత భౌగోళిక ఐక్యతను రాజకీయంగా గూడ నిలబెట్టాలని కోరుతారు. కాని భారతదేశాన్ని ఒక సంయుక్త ఫెడరల్ రాజ్యాంగముగా నెలకొల్పడానికి రెండు పద్ధతు లున్నాయి. ఒకటి భారత దేశంలో నివసించే వివిధ జాతులు స్వేచ్ఛా, స్వాతంత్ర్యములతో, సమాన ప్రతిపత్తిలో యేర్పరచుకున్న స్వతంత్ర జాతుల భారత ఫెడరల్ యూనియన్. ఇది కమ్యూనిస్టుల పంథా. రెండవది కొన్ని బలిష్టజాతుల అధీనముక్రింద తదితర జాతు లణగివుండే యేకైక భారత యూనియన్. ఇది బూర్జువా వర్గ పద్ధతి.

కాంగ్రెసుగాని, ముస్లింలీగుగాని, రాజాజీగాని, యెవరూ అంగీకరించని యీ వివిధ జాతుల సిద్ధాంతముతో, హిందూముస్లిం ఐక్యత యెలా కుదురుతుంది? కాంగ్రెసు-లీగ్ ఒడంబడిక కుదిరి జపానుదాడి నెదుర్కోడానికి జాతీయ ప్రభుత్వ నిర్మాణానికి యెలా దారి తీస్తుందని అడగవచ్చు. కాంగ్రెసునాయకులుగాని, ముస్లింలీగ్ నాయకులుగాని, నేడు కమ్యూనిస్టులు సూచించే యీ విధానాన్ని అంగీకరించకపోవచ్చు. ప్రపంచ చరిత్రలో వివిధ జాతుల సమస్యను తృప్తికరంగా పరిష్కారం గావించిన దేశము ఒక్క సోవియట్ యూనియన్. వివిధ జాతులకు విడిపోయే హక్కుగల స్వయం నిర్ణయాధికార మివ్వడం వలననే యేర్పడి అభివృద్ధి చెందింది. నేడు బ్రహ్మాండమైన ఘోరయుద్ధంలోగూడ చెక్కు చెదరక నిలబడి పోరాడుతోంది. అందుచే భారతదేశంలోని వివిధజాతులసమస్యగూడ కమ్యూనిస్టుల యీ సూచన లంగీకరించినప్పుడే పరిష్కరింపబడుతుంది.

అంతేగాక నాయకు లేమిచెప్పినా వివిధ జాతులకు స్వయం నిర్ణయాధికార మివ్వడంతోనే, అధికారాన్ని ప్రజలుపయోగించి తమ అభివృద్ధికి పాటుబడ ప్రయత్నించుతారు. దానికి అడ్డువచ్చే శత్రువులను యెదుర్కొంటారు. నేడు ముస్లింలీగు బలం, ముస్లిం జాతులలోని యీ స్వయం నిర్ణయాధికార వాంఛపై ఆధారపడి వుంది. తమ యీ హక్కుకు కాంగ్రెసునాయకులు, హిందువులు అడ్డంకుగా వున్నారనే భావము ముస్లిం ప్రజల్లో వ్యాపించి వుంది. ఆ భావము పోగానే, తమ స్వయంనిర్ణయాధికారానికి నిజంగా అడ్డంతగిలే బ్రిటిష్‌సామ్రాజ్యపరిపాలకులతోను, ఆ హక్కును హరింపరాబోయే జపాను ఫాసిస్టులతోను పోరాడుతారు. ఈ పోరాటంలో భారత దేశంలోని వివిధజాతులు కలసి ఐక్యతతో పోట్లాడుతాయి. ఈసంయుక్త పోరాటమే యీ వివిధ జాతులను మరింత సన్నిహితుల గావించి, పోరాటానంతరం అందరూ కలిసి సంపాదించుకున్న స్వయం నిర్ణయాధికారాన్ని, స్వాతంత్ర్యాన్ని రక్షించుకోవడానికి బలిష్టమైన స్వతంత్ర జాతుల భారత ఫెడరల్ యూనియన్‌ను యేర్పరచుకుంటాయి.

జాతీయ ప్రభుత్వమును సాధించడానికి కాంగ్రెసు - లీగు ఐక్యత అత్యవసరమే. అయినప్పటికి కాంగ్రెస్-లీగు ఐక్యత కుదిరేవరకు జాతీయ ప్రభుత్వము రాదనే రాజాజీ వాదనను కమ్యూనిస్టులు అంగీకరించరు. బ్రిటిష్ ప్రభుత్వం భారత దేశాన్ని వదలి వెళ్ళితేనే గాని కాంగ్రెసు-లీగు ఐక్యత కుదరదనే వాదనగూడ కమ్యూనిస్టులు అంగీకరించరు. కాంగ్రెసు-లీగు ఐక్యత ముందా లేక జాతీయ ప్రభుత్వం ముందా అనే వాదన చెట్టు ముందా, విత్తు ముందా అనే వాదనలాంటిది. భారత ప్రజల నేటి కర్తవ్యం కాంగ్రెసులీగు ఐక్యత కొరకు, జాతీయ ప్రభుత్వ నిర్మాణానికి పనిజేస్తూనే జపాను దాడిని యెదుర్కోడానికి పనిజేయాలి.

భారత ప్రజలు జపానుదాడిని యెదుర్కోడానికి ప్రయత్నాలు జేస్తున్నప్పుడు ప్రపంచ ప్రజలు, భారతీయులకు - వెంటనే కాంగ్రెసు లీగు ఐక్యత కుదిరినా కుదరక పోయినా - జాతీయ ప్రభుత్వ మిచ్చేటట్లు వత్తిడి తెస్తారు. కాంగ్రెసు - లీగు ఐక్యత ముందు వచ్చేదీ, జాతీయ ప్రభుత్వం ముందు వచ్చేదీ ప్రపంచ పరిస్థితులను, భారత దేశ పరిస్థితులను బట్టి వుంటుంది. ఈలోపల వివిధ జాతులకు విడిపోయే హక్కుగల స్వయం నిర్ణయాధికారమున్నదని అంగీకరించడంతో భారత దేశంలోని వివిధ జాతులు తమ ఆశాపూరిత భవిష్యత్ కొరకు, జపాను ఫాసిస్టు పరిపాలకుల దాడి నెదుర్కోడానికి ముందుకు వస్తారు, అందుకు అవసరమైన జాతీయ ప్రభుత్వాన్ని, భారత ప్రజా సైన్యాన్ని గూడ యేర్పరచేటట్లు చేయగలరు.

అందుచే వివిధజాతుల ప్రజా సామాన్యాన్ని వెనువెంటనే జపాను దురాక్రమణకు వ్యతిరేకంగా కూడతీసుకొనిరావడానికి యుద్ధానంతరం వివిధ జాతుల సమస్య పూర్తి పరిష్కారానికి ప్రస్తుతం నాయకులు గలిగించే అడ్డంకులను అధిగమించి ముందుకు సాగడానికి ప్రజలకు కమ్యూనిస్టుల నినాదమే వుత్కృష్ట సాధనం.

రాజాజీతో కమ్యూనిస్టులు ఎక్కడెక్కడ ఏకీభవించుతారు?

జపాను మన దేశంపై దాడి వెడలటానికి కారణం మనకు స్వాతంత్ర్యం యివ్వడానికి కాదు. మనపై అధికారాన్ని బ్రిటిషు ప్రభుత్వానికి బదులు తాను చెలాయించడానికే జపాను వస్తూవుంది. అందుచే జపాను దాడిని సర్వవిధాలా ఆయుధ బలాన్ని ఉపయోగించి ఎదుర్కోనాలి. మన దేశం, రెండు విదేశ సామ్రాజ్యాలు జయాపజయముల ననుసరించి పంచుకోబడే దేశంగా - జూదంలో పందెంలాగా - మాత్రం యెప్పటికీ వుండరాదు.

ఈ విషయాన్ని కమ్యూనిస్టులూ, రాజాజీ ఇద్దరూ అంగీకరించుతారు.

• • •

జపాను దాడిని అరికట్టడానికి భారత ప్రజలందరూ యుద్ధం తమదిగా భావించి యుద్ధ ప్రయత్నాలను గావించాలి. జాతీయ ప్రభుత్వ మేర్పడినప్పుడే, భారత ప్రజా సైన్య మేర్పరచబడినప్పుడే భారతీయులందరూ యుద్ధోన్ముఖులయ్యేదరు.

ఈ విషయాన్ని కమ్యూనిస్టులూ, రాజాజీ యిద్దరూ అంగీకరించుతారు.

• • •

అట్టి జాతీయ ప్రభుత్వాన్ని యేర్పరచడానికి బ్రిటీషు సామ్రాజ్య పరిపాలకుల ప్రచారాన్ని భగ్న మొనర్చి ఫాసిస్టు రాజ్యాల ఓటమి కోరే ప్రపంచ ప్రజ లందరి సహాయాన్ని మన జాతీయ ప్రభుత్వ నినాదానికి సంపాదించుకోడానికి, కాంగ్రెసు-లీగు ఐక్యత చాల తోడ్పడుతుంది.

దీనిని కమ్యూనిస్టులూ, రాజాజీ యిద్దరూ అంగీకరించుతారు.

• • •

అట్టి జాతీయ నిర్మాణానికి బ్రిటీషు ప్రభుత్వం అంగీకరించేటంత ఒత్తిడిని, ప్రజాందోళన శక్తిని పెంపొందించుటద్వారా తేవాలి; జాతీయ ప్రభుత్వ మేర్పడేలోపల ప్రజలను జపాను బాంబుల నుండి జపాను దాడి వల్ల యేర్పడే అల్లకల్లోలము నుండి రక్షించి వారిలో ఆత్మ విశ్వాసాన్ని - జపాను దాడిని యెదుర్కొని స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవాలనే జాతీయ కాంక్షను పెంపొందింప చేయాలి; వీటిని సాధించడానికి రాష్ట్రాలలో కాంగ్రెసు - లీగ్ సంయుక్త మంత్రివర్గాలు వెంటనే యేర్పరచాలి.

ఈ పై విషయాల్లో రాజాజీ, కమ్యూనిస్టులు యిద్దరూ యేకీభవిస్తారు. కాని, కాంగ్రెసు అంగీకరించనిదే కాంగ్రెసును అతిక్రమించి అట్టి మంత్రివర్గాలను యే ఒక రాష్ట్రంలోనో యేర్పరచ బూనుకోడం జాతీ యైక్యతను విచ్ఛిన్నం గావించుతుందనీ, అట్టి మంత్రివర్గాలను తాము బలపరచ జాల మనీ కమ్యూనిస్టులు స్పష్టంగా తెలియజేశారు.

• • •

జాతీయ ప్రభుత్వం యేర్పడే లోపల, జపాను దాడిని యెదుర్కోడానికి ప్రస్తుత ప్రభుత్వపు యుద్ధ ప్రయత్నాలను కూడ బలపరచాలి. దీనిని కమ్యూనిస్టులు బహిరంగంగా చాటుచున్నారు. రాజాజీ దానిని అంగీకరిస్తాడు. కాని, ప్రస్తుత ప్రభుత్వ యుద్ధ ప్రయత్నాలకు సహకారం చేయరాదనే కాంగ్రెసు నిర్ణయానికి లోబడి, యుద్ధ ప్రయత్నాలను బలపర్చమనే ప్రచారం రాజాజీ చేయడం లేదు. జాతీయ ప్రభుత్వం యేర్పడనిదే కమ్యూనిస్టులూ, కమ్యూనిస్టులను అనుసరించేవారు చేసే ప్రయత్నాలన్నీ చాల స్వల్ప పరిమాణంలోనే వుంటాయి. జాతీయ ప్రభుత్వ మేర్పడినపుడు జరుగగలిగే యుద్ధ ప్రయత్నాలతో దీనిని పోల్చి చూస్తే, కేవలం "సింబాలిక్"గా- అంటే నామ మాత్రంగానే వుంటాయి అనేమాట నిజమే. అయినప్పటికి జపాను దాడిని యెదుర్కొనే ప్రయత్నానికి యివి తోడ్పడుతాయి. కనుక, కమ్యూనిస్టులు యుద్ధ ప్రయత్నాలను బలపర్చుచున్నారు.

నాజీ శ్రేణుల వెనుక ★★★

"శత్రుశ్రేణులవెనుకభాగంలో గెరిల్లా దళాలుగా మేము పనిచేసే రోజులవి. మేజర్ షూకా పటాలం 'కోడిపుంజుల దళం' అని పిలువబడేది. శత్రువుల మధ్యకు అకస్మాత్తుగా చొరబడి వారిని చీకాకు పరచి యుద్ధసామగ్రిని పట్టుకొని మాయమవడంలో షూకా బహునేర్పరి.

" ఒక రైల్వేస్టేషను వద్ద జర్మన్ల ఫిరంగులు, టాంకులు, నూనె పీపాలు, మందుగుండు సామాగ్రి ఉన్నాయని తెలిసింది. మేము నాజీల ఒడిలోనుంచే ఆ సామాగ్రిని కొట్టివేయదలచాము. ఈ పనికి కమేండరు జినోవ్వేవ్ నియమింపబడ్డాడు. అతని కుటుంబాన్ని గురించి ఒక్కమాట. అతని తండ్రి మిలటరీలో సాంకేతిక నిపుణుడు. తల్లి 'స్టాఫ్ టైపిస్టు' పదునాలుగేండ్ల పుత్రుడు 'అనటోలి'. ఆ కుర్రాణ్ణి మేమంతా ఎరుగుదుం. చురుకైనవాడు. చక్కని సి.ఐ.డి. పనిచేయగలడు. అతన్ని పంపడానికి కమెండరు నిర్ణయించాడు. తలిదండ్రులు మిలటరీ ఉద్యోగస్తులు కనుక వాళ్ళపటాలంతో అనటోలీని యుద్ధరంగానికి తీసుకువెళ్ళడానికి అనుమతి కోరారు. అనటోలి ఏమీ ఎరగనివాడులాగ వెంట వెళ్లాడు, తండ్రి రైలు స్టేషనులో పని తనిఖీ చేస్తూంటే ఇతడు మెల్లిగా స్టేషనులో స్విచ్‌బోర్డు దగ్గర కూర్చొని నాజీ ఆక్రమిత ప్రదేశంలో స్టేషనులమధ్య జరిగే సంభాషణ లన్నీ వినడం ప్రారంభించాడు.

తరువాత సంగతి ఏముంది? స్టేషను 5 గంటలసేపు మా స్వాధీనంలో వుంచుకున్నాం. టాంకులు, లారీలు, యుద్ధ సామాగ్రి అంతా ఖాళీచేసివేశాం. పీపాల లోనుంచి నూనె అంతా తోడివేశాం. ఈసరుకంతా అరణ్యాలలోకి అంతర్ధానమైపోయింది. పాపం! నాజీలు తిరిగి వచ్చేటప్పటికి అంతా స్మశానం!"

"నాజీశ్రేణుల వెనుక" అను గ్రంథము నుండి

ప్రజారక్షణ శిక్షణా శిబిరాలను యెలానడపాలి?

జపాను ఫాసిస్టు దాడినుండి భారత ప్రజలను రక్షించడానికి, దాన్ని జయప్రదంగా యెదుర్కొని దేశ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజలకు తర్ఫీతుయిచ్చే ప్రజా సేవకులను తయారు చేయడానికి ప్రజా రక్షణ శిక్షణా శిబిరాలు చాల అవసరం. ఇలాంటి శిబిరాలు యువజన విద్యార్థి సంఘాల యాజమాన్యమున ఆంధ్ర దేశములో నడుపబడుచున్నాయి. ఇంతవరకు కృష్ణా,గుంటూరు జిల్లాలలో జరుపబడ్డాయి, ఇంకా యితర జిల్లాలలో గూడ యేర్పాట్లు చేయబడుచున్నాయి. ఇంతవరకు నిర్వహింపబడ్డ క్యాంపుల గూర్చి క్లుప్తంగా పరిశీలించుదాము.

కృష్ణాజిల్లా క్యాంపులు:

గండిగుంట శిబిరము :-

విమానదాడి రక్షణ, ప్రథమ చికిత్స, ఫాసిస్టు వ్యతిరేక ప్రచార పద్ధతులు, (పాటలు, బుర్రకథలు, నాటకాలు, ఫ్యాన్సీ డ్రెస్సు, వగైరా), ప్రపంచ రాజకీయాలు, రాజకీయ భూగోళము, డ్రిల్లు, యివి ప్రధానంగా నేర్పిన విషయాలు. ఇవైనా ఒక స్పష్టమైన సిలబస్ ననుసరించి బోధించబడలేదు. అందుచేత అన్ని విషయాలు సంపూర్ణంగా బోధించజాలక పోయారు. ఫాసిస్టు వ్యతిరేక ప్రచార పద్ధతులనుగూర్చి శిక్షణ యిచ్చుటలో జయప్రదమైనారనే జెప్పవచ్చును. విద్యార్థులే బాగా చొరవ తీసుకుని వారంతటవారే పాటలు, బుర్రకథలు వ్రాసుకొని సమిష్టిగా నేర్చుకున్నారు. దీని ఫలితంగా జిల్లాలో 15 సెంటర్లలో ప్రజానురంజకంగా ఫాసిస్టు వ్యతిరేక ప్రచారం కొనసాగించారు.

విమానదాడి రక్షణ, ప్రథమ చికిత్సలను గూడ అందరి విద్యార్థులకు బోధించారు. ఈ విషయాల్లో ప్రత్యేక శిక్షణ యిచ్చి, యితరులకు మరల బోధించే వారుగా తయారు చేయక పోవడంవలన యీ క్యాంపులో నేర్చుకున్న స్వల్ప జ్ఞానము విద్యార్థులకు ప్రచారంలో వుపయోగపడలేదు. ఇట్టి టెక్నికల్ విషయాలు ప్రత్యేకంగా కొందరికే నేర్పాలి గాని, అందరికీ నేర్పాలనే వుద్దేశంతో వుండరాదు, అలా చేస్తే యెవరికీ నైపుణ్యమురాదు. బోధకులుగా తయారు గాలేరు.

రాజకీయ భూగోళము గూర్చి విద్యార్థులు శ్రద్ధగా విన్నారు, ప్రచారంలో గూడ యిది వుపయోగపడింది, రోజా పేపరు చదువుకోడానికి యిది చాల తోడ్పడుతుంది.

బోధకులుగా వచ్చిన వారు ముందుగా తయారై రాలేదు. వారిచ్చిన నోట్సు హెచ్చుగా వుపయోగపడలేదు. (ఒక్క రాజకీయ భూగోళ విషయము తప్ప) ముఖ్యంగా ప్రథమచికిత్స, విమానదాడి రక్షణలపై నోట్సు విద్యార్థులకు అర్థమైనా ప్రావీణ్యత సంపాదించలేదు. బోధనాపద్ధతి గూడ విద్యార్థుల స్థాయికి సరిపోయేటట్లు లేదు.

విద్యార్థులు వ్రాసుకున్న నోట్సును కాంపు నిర్వాహకులు సరిగా వున్నవో లేవో పరిశీలించలేదు. మధ్య మధ్యన పరిశీలించి వున్నట్లయిన ఆ నోట్సు కొంతవరకు బాగుండేవి. విద్యార్థులు యెంతవరకు గ్రహించారో బోధకులు బోధనాశక్తి యెంత వుందో తెలుసుకోడానికి విద్యార్థులకుపరీక్షలు అన్నివిషయాల్లోనుపెట్టాల్సింది. కబుర్లు యెన్ని చెప్పినా, విన్నా కాగితం పైన స్పష్టంగా వ్రాయగల్గినప్పుడే చెప్పేది, విన్నది గూడ సరియైనదో లేదో తెలుసుకోగల్గుతాము.

జపాన్ ఫాసిజాన్ని గూర్చి చైనా జాతీయోద్యమము, చైనా ప్రజల వీరోచిత ప్రతిఘటన, గొరిల్లా ప్రజా పోరాట పద్ధతుల గూర్చి చెప్పకపోవడం పొరపాటు. ప్రస్తుతం మనం చేయాల్సిన జపాన్ ఫాసిస్టు వ్యతిరేక ప్రచారానికి యివి యెంతో తోడ్పడుతాయి.

డిబేట్లు బాగానే జరిగాయి. వీటివల్ల విద్యార్థులలో యెక్కువమంది వుపన్యాసకులుగా తయారైనారు. వాగ్వివాదాలలో వారికి వున్న సందేహాలు గూడ తొలగించుకోడానికి యివి తోడ్పడ్డాయి.

డ్రిల్లు గూడా బాగానే నేర్చుకున్నారు వాలంటీరు ఆర్గనైజేషన్ లేనిది డ్రిల్లు నేర్చుకోవడంతోనే సమస్య పూర్తిగాదు. వాలంటీరు దళాలను గ్రామ గ్రామాన యేర్పరచాలి, అప్పుడే యిలాంటి క్యాంపులలో తర్ఫీతు అయిన డ్రిల్ మాస్టర్ల నైపుణ్యం వుపయోగపడుతుంది, కాన వాలంటీరులను వేలకు వేలుగా చేర్పించి సంఘటితవాలంటీరు నిర్మాణాన్ని యేర్పరచాలి.

పై లోట్లు యెన్నివున్నా యీ క్యాంపులో తయారైన విద్యార్థుల ఫాసిస్టు వ్యతిరేక ప్రచారం జిల్లాలలో అనేక వేలమందిలో వుత్సాహాన్ని కల్గించుతోంది. ప్రచారకులు చొరవతో యింకా నూతన ప్రచారపద్ధతులు (మాదిగవేషం, గొల్లసుద్దులు మొదలైన) చిత్రి విచిత్రి వేషాలు కనిపెట్టుచున్నారు.

బెజవాడ ప్రజారక్షణ శిబిరం

ఈశిబిరం వుద్దేశ్యంగూడ గండిగుంట శిబిరము ఉద్దేశ్యమే. విమానదాడిరక్షణ, ప్రధమచికిత్సలగూర్చి, ఫాసిష్టు వ్యతిరేక ప్రచారముకు సంబంధించిన రాజకీయాల గూర్చి వేరువేరుగా శిక్షణ యివ్వడానికి ఒక సిలబస్‌గూడా తయారు చేయబడినది. కాని క్యాంపులో చేర్చుకునే విద్యార్థులగా యెవరినిబడితే వారినే చేర్చుకోవడం వలన యీ సిలబస్ ప్రకారం శిక్షణ యివ్వబడలేదు. క్యాంపు ఆర్గనైజరుగారి మొఖమోటమివలన యిలాజరిగింది. దీనివలన ప్రారంభములో అనుకున్నట్లు విమానదాడి, ప్రధమ చికిత్స, ఫాసిష్టు వ్యతిరేక ప్రచార పద్ధతుల తరగతులుగా విద్యార్థులను విభజించి ఆయా విషయాలలో ప్రత్యేకంగా శిక్షణ యివ్వాలనే క్యాంపు ముఖ్యోద్దేశ్యంయీడేరలేదు. అందుచే గండిగుంటలో చేసిన తప్పే యిచ్చట గూడ చేయబడింది.

ప్రధమ చికిత్స, విమానదాడి రక్షణా పద్ధతులగూర్చి గండిగుంటకంటే విపులంగా చెప్పబడినను, ప్రాక్టికల్సు గూడ చేసి చూపెట్టినను విద్యార్థుల స్థాయి చాలతక్కువగా యుండుటచేత సరిగా విద్యార్థులను యెన్నుకోకపోవడం వలనను సరిగా అర్థంచేసుకోలేకపోయారు. విమానదాడి రక్షణగూర్చి చెప్పిన వుపన్యాసాలు యింగ్లీషులో చెప్పబడ్డాయి. తర్జుమా గావించినా లోటు భర్తీగాలేదు.

ఫాసిష్టు వ్యతిరేక ప్రచార పద్ధతుల గూర్చి అసలు చెప్పనేలేదు. విమానదాడి రక్షణ, ప్రధమ చికిత్సలగూర్చి శిక్షణ పొందుటద్వారా బెజవాడలాంటి పట్టణములలో యెంతోమంది ప్రజలకు సేవజేయుటకు, వారిని జపాను వ్యతిరేక పోరాటములోనికి గొని రావడానికి అవకాశ మున్నప్పటికీ వీటిని ప్రత్యేకంగా యెవరూ నేర్చుకోలేదు. ప్రారంభములో తరగతులుగా విభజించినప్పుడు యివి నేర్చుకోటానికి 44 రు విద్యార్థులలో 4 రే ముందుకు వచ్చారు, దీన్నిబట్టి విద్యార్థులకు ప్రజా రక్షణ శిక్షణా శిబిరాలపై యెలాంటి భావాలున్నవో బోధపడుతాయి. కేవలం అధ్యయన తరగతులుగా మాత్రమే భావించారు. ఫాసిష్టు వ్యతిరేక ప్రచారమునకు గాను ప్రత్యేకంగా తర్ఫీతు యివ్వడానికి యేర్పడ్డ ప్రత్యేక క్యాంపు లనే భావము వారికీ లేదు. క్యాంపు ఆర్గనైజర్లకీలేదు. విద్యార్థులకు క్రమశిక్షణగూడా లేదు.

క్యాంపు నిర్వహణలో గూడ లోట్లు వున్నాయి. క్యాంపు పెట్టేముందు యెవరెవరు యేయే విషయాలు చెప్పాలో ముందుగానే నిర్ణయించలేదు. అందుచేత క్యాంపును ప్రారంభించడానికి మరి 5 రోజుల వరకు వాయిదా వేయ వలసి వచ్చింది. అంతేగాకుండా ఉపాధ్యాయులకు గూడ పూర్తిగా నోట్సు తయారు చేసుకునేంత వ్యవధి లేకపోవడంవలన విద్యార్థులకు నోట్సు సరిగా యివ్వజాలకపోయారు. కొందరికి వ్యవధి వున్నా నోట్సు యివ్వలేదు. ఇది వుపాధ్యాయుల లోటు.

ఈ క్యాంపు మొత్తంమీద జయప్రదముగా లేదనే చెప్పాలి. కారణం? గండిగుంట క్యాంపు అనుభవాల నుపయోగించుకొని లోట్లు దిద్దుకోకపోవడం; విద్యార్థులను తగినంతమందినే తీసుకోకుండా టౌన్‌లోని అందరి వర్కర్లును తీసుకోవడం; విద్యార్థులను తరగతులుగా విభజించి ప్రత్యేక విషయాలపై నైపుణ్యము వచ్చేటట్లు చెప్పకపోవడం, వుపాధ్యాయులు అర్థమయ్యేటట్లు చెప్పకపోవడం.

జిల్లా మహిళా వైజ్ఞానిక శిబిరం.

విద్యార్థినులు యెక్కువగా (51) వచ్చినందున చాలమంది అనవసరంగా క్యాంపులో చేర్చుకోబడ్డారు. మొత్తం 51 మందిలో ప్రస్తుతం పని చేస్తున్న వర్కర్లు 9 మందే. వర్కర్లుగా పని జేస్తున్నవారికి, ముందు పనిజేసే కుతూహల మున్నవారికి, మాత్రమే క్యాంపు పెట్ట వలసినది.

సిలబస్ యెక్కువ విషయాలతో కూడుకొని వుంది. 20 రోజుల్లోనే పూర్తి చేయజాలక త్వరత్వరగా చెప్పవలసి వచ్చినది.

నర్సింగు, శిశుపోషణ, గర్భిణీ స్త్రీ విధులు మొదలగు విషయాలు చక్కగా నేర్పబడ్డాయి. కాని, విద్యార్థినులలో ఒకరు గూడ వీటిలో ప్రత్యేక శిక్షణ పొందజాలక పోయారు. విమాన దాడి రక్షణ, ప్రథమ చికిత్సల గూర్చి జనరల్‌గా చెప్పబడింది. రాజకీయాలకు సంబంధించిన వుపన్యాసాలు విద్యార్థినుల స్థాయికి హెచ్చుగా వున్నాయి. నోట్సు గూడ సరిగా యివ్వలేదు. వ్రాసుకున్న నోట్సును మొదట్లో తనిఖీ చేసి సూచన లిచ్చారు, గాని ఆఖరుకు సరి దిద్దకపోవడంవలన ఆ నోట్సు హెచ్చుగా వుపయోగపడలేదు.

డ్రిల్లు, సైక్లింగు, ఆటలు బాగా వుత్సాహంగా, జయప్రదంగాను నేర్చుకున్నారు, 10 మంది మాత్రమే సైక్లింగు నేర్చుకున్నారు. మార్చింగువరకూ డ్రిల్లు వచ్చింది. సైకిళ్ళు ప్రారంభము నుండి ఎక్కువ సప్లయి చేసిన ఇంకా ఎక్కువ మంది నేర్చుకునేవారు.

సమిష్టిగా పాటలు పాడటం నేర్చుకున్నారు. కాని దీనిలో ఇంకా అభివృద్ధి చేయాలి, డిబేట్లలో వుత్సాహంగానే పాల్గొన్నారు. డిబేట్లు రెండు భాగాలుగా వుండాల్సింది. రాజకీయాలు చర్చించే భాగము, స్త్రీల హక్కులు, కోర్కెల గూర్చి తెల్పే సాంఘిక సమస్యల చర్చించే భాగముగాను విభజించి వున్నట్లయిన విదార్థినులందరూ యింకా వుత్సాహంగా పాల్గొనేవ రు.

శిశుపోషణ, గర్భిణీ స్త్రీల ఆరోగ్య విషయాలు, కలరా వగైరా అంటువ్యాధుల నివారణ గూర్చిన మాజిక్ లాంతరు ప్రదర్శనములు యెంతో జ్ఞానాన్ని కల్గించాయి. అలాగే సిమ్మెంటు ఫ్యాక్టరీ, ఐస్ ఫాక్టరీ, పండ్ల ఫ్యాక్టరీ, కృష్ణాఆనకట్ట వగైరా ప్రదేశాలకు వెళ్ళి చూడడం వలన గూడ విద్యార్థులు యెంతో నేర్చుకున్నారు. ఇట్టి యక్‌స్కర్‌షనులు చాల వుపయోగ పడుతాయి.

శిబిరం నిర్మాణయుక్తంగా నిర్వహించబడింది. 6, 7 రు కలసి ఒకబ్యాచిగా విభజింపబడి ఆబ్యాచికి ఒక వార్డనును యేర్పాటు చేసుకున్నారు. ఆ వార్డన్లే ఆ బ్యాచీల అవసరాలను, కోర్కెలను యీడేర్చుటకు, క్రమశిక్షణతో వుంచుటకు బాధ్యులుగా వుండేవారు.

ఆర్థికంగా లోటులేకుండా జయప్రదంగా నిర్వహించారు. మొత్తం రు 458 లు పోగుచేశారు. ఖర్చు 262లు మాత్రమే.

మొత్తంమీద మహిళాక్యాంపు జయప్రదంగానే జరిగింది. (7వ పేజీ చూడుడు)

రాజకీయఖైదీలను, డిటెన్యూలను విడిచిపెట్టాలి

గుంటూరుజిల్లా కాంగ్రెస్, రైతు, యువజనవిద్యార్థి, వ్యవసాయ కూలీల సంఘాల ఆదేశానుసారం ఈ క్రింది గ్రామాలలో, డిటెన్యూలను రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని సభలు గావించబడినాయి. జపానును ప్రతిఘటించడానికి ప్రజలలో ఉత్సాహాన్ని గల్గించడానికి కమ్యూనిస్టు డిటెన్యూలను రాజకీయ ఖైదీలను విడుదల చేయుట ఎంత అవసరమో, ఈ సభలలో పలువురు ఉపన్యాసకులు తెలియజేశారు.

వేలకొలది ప్రజలచే దస్కతులు చేయించి మహజర్లు పంపారు. స్థానిక ఆఫీసర్లవద్దకు రాయబారాలు వెళ్ళి, డిటెన్యూలను రాజకీయ ఖైదీలను విడుదల చేయాలిసిన ఆవశ్యకతను తెలియజేశారు.

సభలు జరిగిన ప్రదేశాలు

మొసలిపాడు, వేమూరు, రావికంపాడు, బొద్దులూరుపాడు, క్రొప, కొల్లూరు, పెదపూడి.

అమృతలూరు గ్రామ యువజన సభ్యులు 30 మంది ఫిర్కా అంతటా రోజుకొక గ్రామం చొప్పున మహజర్లపై దస్కతులు పెట్టించుతూ వచ్చారు.

పల్లెకోనగ్రామ యువజన సంఘ యాజమాన్యమున, కారుమూరు, అల్లమూడి, రాచూరు, పల్లెకోన మొదలైన గ్రామాలలో రాజకీయ ఖైదీల విడుదల ఆందోళనజరిగింది. మహజర్లు, తంతులు మద్రాసు గవర్నర్‌కు పంపారు సత్తెనపల్లితాలూకాలో 22 గ్రామాలనుండి మహజర్లుపంపారు. ఇంతేగాక ఈక్రింది సంఘాలు రాజకీయ ఖైదీలను డెటిన్యూలను విడుదల చేయాలని కోరుతూ తీర్మానించినవి.

పల్లెకోన గ్రామ యువజన సంఘం, కొవ్వూరు తాలూకా (నెల్లూరు జిల్లా) రైతుమహాసభ, పోతునూరు (పశ్చిమ గోదావరి) ఫిర్కా యువజన మహాసభ, డెటిన్యూలను విడుదల చేయాలని, భారత కమ్యూనిస్టుపార్టీపై నిషేధం తొలగించాలని కోరుతూ, నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకాలోని ఈక్రింది గ్రామాల ప్రజలు మద్రాసు ప్రభుత్వానికి మహజర్లు పంపారు.

ఇందుపూరు, అల్లూరు, ఫుండగి, దండిగుంట, రావెళ్ల, అలగానిపాడు, వూట్లురూరు, తలమంచి, లేగుంటపాడు, మోరేగుంట, వేగూరు, బుచ్చిరెడ్డిపాలెం రేబాల, దామరమడుగు, చామవరం, వుప్పరపాళెం, దగదర్తి, వెలుపోడు, సింగపేట, సిద్దారెడ్డిపాలెం, చెన్నూరు, కొండేపారిపాలెం, తురిమెళ్ల, పుత్తడు

15-6-42 న నెల్లూరు జిల్లా రైతు సంఘ కార్యదర్శి పి. నరసింహం, కొవ్వూరు తాలూకా రైతుసంఘ కార్యదర్శి వెంకట శేషయ్యగార్ల నాయకత్వాన రైతులు కలెక్టరువద్దకు రాయబారం వెళ్ళి డిటెన్యూలను విడుదలచేయాలని, కమ్యూనిస్టుపార్టీపై నిషేధం తొలగించాలనీ కోరారు.

పశ్చిమ గోదావరిజిల్లా రేలంగిలో జూన్ 14 వ తేదీన జరిగిన బహిరంగ సభలో ఫాసిస్టువ్యతిరేక రాజకీయ ఖైదీలను, డిటెన్యూలను విడుదలచేయాలని కోరుతూ తీర్మానించబడింది.

తూర్పు గోదావరిజిల్లా ఫాసిస్టు వ్యతిరేక మహాసభ

కామ్రేడ్ పి. యస్. శర్మగారి అధ్యక్షతను, పై మహాసభ, మండపేటలో జూన్ 15 వ తేదీన జరిగింది. 2000 మంది ప్రతినిధులు వివిధ సంఘాల నుండి విచ్చేసిరి.

కామ్రేడ్ వీరయ్యగారు పతాకోత్సవం జరిపారు.

కామ్రేడ్ పి. అనంతం సామ్రాజ్యవాద యుద్ధం ప్రపంచ ప్రజాయుద్ధంగా ఎలా మారిందో విశదీకరించారు.

జర్మనీ జపానుల దురాక్రమణ, సోవియట్ చైనాల ఫాసిస్టు ప్రతిఘటన, జపాను ఫాసిస్టు ప్రతిఘటించుట ద్వారానే మన స్వతంత్రాన్ని సంపాదించుకొనవచ్చుననే విషయాలను విపులంగా ఉపన్యసించారు.

ఈ క్రింది తీర్మానాలతో మహాసభ ముగిసింది.

1. ప్రపంచ ప్రజలతో కలసి ఫాసిస్టు వ్యతిరేక ప్రజాయుద్ధానికి పూర్తిసహాయంచేసి ఫాసిస్టు, జపాన్, దురాక్రమణదారుల నాశనం చేసి సోవియెట్ చైనా విజయాలతోపాటు భారతదేశ స్వాతంత్ర్యానికి ముందంజ వేస్తామని,

2. ఫాసిస్టు వ్యతిరేక ప్రజాయుద్ధములో సహాయం చేస్తామని విజ్ఞప్తిచేసినప్పటికి కాకినాడ కార్మిక నాయకుడు అగు కామ్రేడ్ సి. వి. కృష్ణారావుగారికి 2 సంవత్సరాలు కఠిన శిక్షవిధించిన ప్రభుత్వ నిరంకుశ చర్యను ఖండించుచు, ప్రభుత్వ విధానాన్ని మార్చుకొని ఎట్టి షరతులు లేకుండా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనిన్నీ.

3. ప్రభుత్వం నిర్లక్ష్యము చేసినచని మూకీ భావము వహించక, ప్రజాసంఘటనతో జపానుదాడిని ఎదుర్కోవాలనిన్నీ

4. ఆంధ్రదేశములో పేపరు సంఘరా విరివిగా జరగాలన్న ఒక సంవత్సరము పైనుంచి కట్టివేసిన రాజమండ్రిలోని పేపరు మిల్లును ప్రభుత్వం చేపట్టి అందులోని కార్మికులగు 500 మందికి జీవనోపాధిచూపాలనీ, తీర్మానాలు గావించబడ్డాయి,

విజ్ఞానశిక్షాశిబిరం

కృష్ణాజిల్లా యువజన విజ్ఞాన ప్రచార దళం ముస్తాబాదలో విజ్ఞానశిక్షణా శిబిరం నెలకొల్పారు. వీరి యాజమాన్యాన జూన్ 15 వ తేదిన జరిగిన సభకు 500 మంది ప్రజలు విచ్చేశారు. జపాను నెదుర్కొనవలసిన ఆవశ్యకతను గూర్చి ఉపన్యాసాలు జరిగాయి. "అజేయ చైనా" "మాతృభూమి" అనే నాటకాలు ప్రదర్శించ బడ్డాయి. గొల్ల, చాకలి మొదలగు హాస్యవేషాలద్వారా ప్రజలకు సులభంగా జపాను వ్యతిరేక ప్రచారాన్ని గావించారు. విమానదాడి రక్షణ గూర్చి తెలియజేశారు.

మిలిటరీ యూనిట్లు : రైల్వే పనివారలు

ప్రభుత్వము రైల్వేలలో క్రొత్తగా ప్రవేశపెట్టిన మిలిటరీయూనిట్సుస్కీము రైల్వే పనివారలలో అనేక భయాలకు సందేహాలకు కారణమవుతున్నది. మనలను యుద్ధరంగంలోకి తీసుకొనివెళ్ళి పోట్లాడిస్తారేమో, దూరదేశాలకు పంపిస్తారేమో అనే భయాలు పనివారలను బాధిస్తున్నయి. ఈ స్కీమువల్ల ప్రభుత్వము వుద్దేశపడ్డది యేమిటంటే, యెట్టి ప్రమాదపరిస్థితులలో కూడా పనివారలు తమ స్థానాలను, వుద్యోగాలను వదిలిపెట్టి పోకుండా వుండేట్టు చేసి, ట్రాన్సుపోర్టు విధానము యథావిధిగా నడుస్తుండేటట్టుచేయుటయే ఇటువంటికట్టుబాటేమి పెట్టకుండా వుంటే, జపాను దాడి సంభవించినప్పుడు పనివారు యెవరివారివారు పని పాటలను వదిలిపెట్టి పరుగెత్తుతారు, రైళ్ళు అన్నీ యెక్కడివక్కడ ఆగిపోతయి, సైనిక సన్నాహాలకు తీరని ఆటంకం కలుగుతుంది, అని ప్రభుత్వం వారి భయం. అందుకని యీ స్కీము పెడితే పరిస్థితి అంతా కుదటపడుతుందని వారి ఆశ. పైగా యిష్టమున్నవారే యీ యూనిట్సులో చేరవచ్చుని, లేనివారు చేరకుండా వుండవచ్చుని పనివారల యిష్టాయిష్టమునకు వదిలివేయబడినది. ఇలాంటి స్కీముకు, జపాన్ ఫాసిజమ్‌ను నాశనం చేయుటకు పోరాడాలనుకుంటున్న భారతదేశ ప్రజలలో ముందంజ వేయవలసిన కార్మికవర్గము యేమాత్రము భయపడకూడదు. లేనిపోని సందేహాలను పెట్టుకోకూడదు.

కార్మికుల తదితర పీడిత ప్రజాసామాన్యముయొక్క పంథా ప్రజలందరితోకూడుకున్న పోరాటమును, యిండియాను దిగమింగుదామను కుంటున్న జపానుకు వ్యతిరేకంగా సాగించి దేశస్వాతంత్ర్యమును సంపాదించు కొనటం, దానికిగాను ప్రజాసైన్యాన్ని తయారు చేయాలని, శక్తివంతమైన ప్రజాసైన్యం లేనిది జపాన్‌ఫాసిజమును నాశనము చేయలేము సోవియట్ రష్యాయొక్క, ప్రపంచప్రజాసామాన్యము యొక్క నాయకత్వాన బ్రిటిష్ అమెరికన్ ప్రజలు పాల్గొంటున్న ఫాసిస్టు వ్యతిరేకపోరాటములో యుండీ యీ కార్మికులమైన మనముమనపాత్రను వహించలేము. భారత దేశకార్మికులితము యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చవలెనంటె, జపాన్‌ఫాసిజమ్‌ను నాశనముచేయ కలిగే ప్రజాసైన్యము యొక్క యేర్పాటుకు సంకుచిత మార్గాలలో, బలహీన పద్ధతులలో పోరాటం సాగిస్తున్న ప్రభుత్వము మీద తీవ్రఒత్తిడి పెంపు చేయవలెను. ఈ ఆశయముతో వుంటున్న మనము, యుద్ధనిర్వహణకు గాను బ్రిటిషు ప్రభుత్వము ప్రవేశపెట్టు స్కీములలో యేవేవి ప్రజాశయాలకు అనుకూలంగా వుంటవో ఆస్కీములకల్లా సహాయపడి వాటిలోని లోటుపాట్లనునిర్మూలించి ప్రజాపోరాటమునకు తోడ్పడునట్టుగా చేయుటానికిగాను పోరాడాలి. ఈదృక్పథమునుంచి ఆలోచిస్తే రైల్వే కార్మికులు ప్రస్తుత మిలిటరీ యూనిట్లస్కీముకు వ్యతిరేకంగా నుండకూడదు. పనివార్లలు యూనిట్లలో హృదయ పూర్వకంగా చేరవలెను.

ఈ మిలిటరీ యూనిట్లస్కీమును విశాల వంతమొనర్చి ప్రజాయత్తము చేయవలెనంటె, ఈ కింది హక్కుల కొరకు రైల్వే పనివారలు పోరాడవలెను.

1. పనివారందరికి ఫ్లాట్ రేటు చొ॥ 10 రూపాయల హెచ్చు జీతము యివ్వవలెను.

2. 15 రూపాయిలు రేషన్ అలవెన్సు

3. రైల్వే మిలిటరీ యూనిట్లను విదేశ యుద్ధరంగాలకు పంపకూడదు.

4. ఇండియన్, ఆంగ్లో యిండియన్ జాతివివక్షత లేకుండా మిలటరీ పదవులను ఇన్వాలి.

5. మిలిటరీ డిసిప్లిన్ను దుర్వినియోగ పర్చువర్కర్సును బాధిస్తూనుండకూడదు.

6. వర్కర్సులో ట్రేడ్ యూనియన్ కార్యక్రమాన్ని సాగనివ్వవలెను.

7. శెలవు, ప్యాసెస్, ప్రావిడెంటు ఫండు, పని గంటల విషయంలో ప్రస్తుతమున్న రూల్సును అమలుజరుపుమండవలెను.

8. వర్కర్సుకు యుద్ధ పరికరాలు సప్లయిచేయవలెను. ఫైర్ ఫైటింగ్ మొదలగు మిలిటరీ శిక్షణ యివ్వవలెను.

9. యుద్ధరంగములో ఆంగ్లోయిండియన్ యూనిట్లు, ఇండియన్ యూనిట్లు సమాన బాధ్యతలను నిర్వర్తించేట్లు చేయవలెను.

10. శత్రు దాడులలో మరణించిన వారికుటుంబాలకు కాంపెన్‌సేషన్ నెల భత్యము యివ్వవలెను.

11. యూనిట్లలో చేరటానికి యిష్టం లేని వారిని బలవంతం చేయకూడదు.

12. నాన్ యెసెన్షియల్ స్టాఫ్‌ను తొలిగించిన సమయంలో వారికి నెల జీతము లిచ్చుచుండవలెను.

13. పనివారిని యితర ప్రదేశములకు తీసుకొనివెళ్ళిన సమయంలో 25% నివాసపు అలవెన్సు యివ్వవలెను.

ఈ హక్కులకొరకు జాయింటు మహజర్లు, బహిరంగ సభలు, ఫాసిస్టు ప్రతికూల మహాసభలు, ప్రదర్శనాలు ద్వారా తీవ్ర ఆందోళన సాగిస్తుండవలెను. ప్రభుత్వము యీ స్కీము ద్వారా మనలను కోరుతున్నట్లుగా రైల్వే పనివారు కేవలం స్థానాలకు అంటిపెట్టుకొని రైళ్ళు మామూలుగా నడుస్తుండేట్టు చూడటమే కాదు. పనివారందరు కూడా అవసర పరిస్థితులలో ఫాసిస్టు సైన్యంతోటి పోరాడేట్టుండాలి. పోరాటరంగంలో దుమికి తమ విద్యుక్తధర్మమును సాధించాలనుకుంటున్న రైల్వే కార్మికులకు తమ పనిపాటలను వదిలిపెట్టిపోగూడదని వేరే చెప్పనవసరములేదు. ఇతరదేశాలలోని కార్మికులు ప్రపంచ ఫాసిజమ్‌ను యెదిరించుటలో ప్రజాపోరాటాలను పెంపుచేస్తున్నట్టుగా మన దేశపు రైల్వేకార్మికులు యితర కార్మికులతో పాటుగా జపానుని యెదుర్కొనుటకుగాను ముందంజ వేయవలెను.

బంజరు భూములను సాగుకు ఇవ్వాలి.

ఆహార పదార్థాలను అధికోత్పత్తి చేయాలనే ప్రకటనలు పత్రికలలో రోజూ చూస్తున్నాం. అనేకచోట్ల సాగుకు లాయికీఅయివున్న బంజరు భూములున్నాయి. భూమికరవుతో బాధపడే వ్యవసాయ కూలీలున్నారు. ఈభూములను వ్యవసాయకూలీల కిచ్చివేయాలి. రాజోలు డివిజనులో 5 లేక 6 వేల ఎకరాల బంజరు భూమిని గురించి ఆ ప్రాంతంలోని వ్యవసాయ కూలీలు రాజమండ్రి తాలూకా రఘుదేవపురంలోని 2000 ఎకరాలను గురించి రాజమండ్రి కలపఅడితీ కార్మిక సంఘం ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ప్రభుత్వం తగినశ్రద్ధ వహించి సహాయం చేయడంలేదు. వానిని బీదప్రజల కిచ్చి ఆహారపదార్థాలను అధికంగా ఉత్పత్తి చేయుటకు సాయపడి తమ కర్తవ్యాన్ని నెరవేర్చుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము.

రాపాక సూర్యనారాయణ,
అర్గనైజింగు కార్యదర్శి
తూ॥ గో॥ జిల్లా వ్యవసాయ కూలీసంఘం.

* * *

ఆహార పదార్థాల అధికోత్పత్తికోసం ప్రభుత్వం కృష్ణాజిల్లాలో బంజరు భూములను మూడు సంవత్సరాల వరకు శిస్తు లేకుండా సేద్యంచేసుకోడానికి ఇస్తామని ప్రకటన చేసింది. మాగాని భూమైతే నీటి దరఖాస్తు ముందుగానే మంజూరు చేయించుకోవాలి. లేనిచో మెట్ట సాగు చేసుకోవాలి.

భూములులేని కూలీలు, రైతులు వెంటనే బంజరు భూములకొరకు అర్జీలు పెట్టుకోవలెను. అందుకు కావలసిన సహాయమంతా మా జిల్లా, తాలూకా రైతు సంఘాలు చేస్తాయి.

ఇంకో ముఖ్య విషయం. ఈ సాగుకిచ్చే బంజరు భూములలో జమీందారీ ప్రాంతాలు మినహాయింపబడ్డాయి. ఇది అన్యాయం. అందుచే జమీందారీ ఏరియాలలో వున్న బంజరు భూములను కూడ ఈ విధంగానే బీద రైతులకు, కూలీలకు సేద్యానికి ఇప్పించనిచో ప్రభుత్వం చేయదలచిన సదుపాయం సఫలంకాదు. ఈ ఉత్తరువు జమీందారీ ప్రాంతాలకూడ వర్తించేలాగ ప్రభుత్వం చేయాలని కోరుతున్నాము.

అ. వెం. శీతారామారావు.
కార్యదర్శి కృష్ణాజిల్లా రైతు సంఘం.

బెజవాడ

ప్రెస్‌వర్కర్సు యూనియన్

పంచమ వార్షికోత్సవం

28-6-1942 ఆదివారం

మహాసభాధ్యక్షులు:

కామ్రేడ్ M. రాధాకృష్ణ M.A.

(ఆ॥ విద్యార్థి సంఘ ప్ర॥ కార్యదర్శి)

ఇట్లు,
కె. నారాయణస్వామి,
కె. కె. టి. కీ.

ఫార్వర్డుబ్లాకుకు రాజీనామా

"లోగడ నేను ఫార్వర్డుబ్లాకు కార్యదర్శిగా నాయినేట్ చేయబడ్డాను. పరిస్థితులిప్పుడు మార్పు చెందినాయి. రష్యాపై జర్మనీ దండెత్తుట, తర్వాత ఘటనలతో సామ్రాజ్యవాద యుద్ధం ప్రజాయుద్ధంగా మారింది. జపాను బర్మానాక్రమించుటతో యుద్ధ ప్రమాదం హెచ్చింది. కావున శత్రుదాడిని ప్రజలందరూ తమ సంఘటిత శక్తిద్వారా ప్రతిఘటించాలని కోరుతున్నాను.

ఫార్వర్డుబ్లాకు పంథానాకు నచ్చలేదు. అందుచే నా లోగడ పదవిని, ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నానని తెలియజేస్తున్నాను.

ముస్తాబాద,
20-6-42.
పెండ్యాల వెంకటేశ్వరరావు.

పాఠకులకు మనవి.

పాఠకులకు పూర్తి రాజకీయాలు అందజేయాలంటే 'ప్రజాశక్తి' పేజీలను పెంచాలనే మిత్రుల, పాఠకుల సలహాను అంగీకరించి, 8 పేజీలనుండి 10 పేజీలకు జూలై 8 వ తేదీ సంచిక నుండి పెంచడానికి నిశ్చయించుకున్నాము. 10 పేజీలకు పెంచినప్పుడు సంవత్సర చందా రు 4. విడిప్రతి 0-1-6 పెట్టనిదే ఆ పత్రికను నిర్వహించడం ఆర్థికంగా అసంభవము. 8 పేజీలుగా వున్నప్పుడే సంవత్సరచందా రు 3-0-0; విడిప్రతి అణా రేట్లతో నిర్వహించడం నష్టదాయకం. పేపరు ఖరీదు రోజు రోజుకూ మార్పు చెందుతోంది. ప్రభుత్వపు కోటా రేట్లు గూడ నిలకడగా వుంటాయనే గ్యారంటీ లేదు కాన "ప్రజాశక్తి" సంవత్సర చందాను రు 4-0-0 లకు, విడి ప్రతి అణన్నరకు పెంచాము. ఇప్పటినుంచీ జేర్పించే చందాలు సం॥ రు. 4-0-0 అర్ధసం॥ రు. 2-0-0 చొప్పున జేర్పించ గోరుతున్నాము. ఈ మార్పును పాఠక మహాశయులు యికముందు చేరబోయే చందాదార్లు హృదయపూర్వకంగా అంగీకరించి, యథాప్రకారమే మా పత్రికకు తోడ్పడుతారని ఆశిస్తున్నాము. —మేనేజరు

చెరకు రైతుల ఇబ్బందులు

వుయ్యూరు పంచదారా ఫాక్టరీ జనరల్ మేనేజరు రైతుల చెరకును, క్రషింగ్ సీజనులో ఫ్యాక్టరీకి తోలుకొనుటకు పర్మిషను ఇవ్వకుండా, విత్తనమునకని 50 ఎకరములవరకును (గన్నవరం తాలూకాలో) ఆపించి ఇంతవరకు విడుదల చేసి కొనలేదు. ఈ వేసవిలో చెరకు అంతా ఎండి, బరువు చచ్చిపోవుచున్నది.

రైతుల ఇబ్బందులను గూర్చి 40 రోజుల నుండి రైతుసంఘం తరఫున రాయబారం వెళ్లినంత ఆందోళన చేయుచున్నప్పటికి జనరల్ మేనేజరుగారు సరియైన సమాధానం చెప్పడంలేదు.

రైతులకు నష్టపరిహారం ఇప్పించవలసినదిగా కోఆపరేటివ్ రిజిస్ట్రారు గారిని కోరుతున్నాను. ఇట్లు,

కామినేని పిచ్చయ్య.

శిక్షణాశిబిరాలు యెలావుండాలి ?

(5 వ పేజీ తరువాయి)

వచ్చిన విద్యార్థినులలో వుత్సాహం, తెలుసుకుందామనే ఆశక్తి కల్గించింది. నర్సింగు, శిశుపోషణ, ప్రథమ చికిత్స, వగైరా ప్రత్యేక విషయాలలో నిపుణత సంపాదించడానికి మాత్రం క్యాంపు వుపయోగ పడలేదు.

గుంటూరు జిల్లా జపాను వ్యతిరేక ప్రజా శిబిరం

ఈ క్యాంపు 10 రోజులే నిర్వహింపబడింది. వివిధతాలూకాల నుండి విద్యార్థులు 44 మంది వచ్చారు. విద్యార్థులు చాల వుత్సాహవంతులైనా వారి వుత్సాహానికి తగినట్లు శిక్షణ యివ్వబడలేదు. స్పష్టమైన సిలబస్ ముందుగానే తయారు చేయబడకపోవడమే గాక క్యాంపు ప్రారంభమయ్యే రోజువరకూ సరియైన సిలబస్సే లేదు. ముందుగా యెవరెవరు యే విషయం చెప్పాలో గూడ నిర్ణయం లేదు.

విమానదాడి రక్షణోపాయాల గూర్చి చెప్పనే లేదు. ప్రథమచికిత్స జయప్రదంగా బోధించబడింది. ప్రాక్టికల్సు గూడ చేసి చూపెట్టారు. ఈ విషయంలో పరీక్ష పెడితే అందరూ వుత్తీర్ణులయ్యారు. నోట్సు గూడ స్పష్టంగా యివ్వబడింది.

అన్నిచోట్ల క్యాంపులలో వలెనే యిచ్చట గూడ విద్యార్థులను తరగతులుగా విభజించలేదు. ప్రత్యేక శిక్షణ యిచ్చే యేర్పాట్లు గావించలేదు.

నోట్సు 5 గురు మాత్రమే యిచ్చారు. ఇచ్చిన నోట్సు గూడ మరల సరిచూడలేదు. బుర్రకథలు వగైరా వైజ్ఞానిక కార్యక్రమము నేర్చుకోవాలని విద్యార్థులలో వుత్సాహమున్నా ఆర్గనైజర్ల లోపము వలన వారికి తగిన శిక్షణ యివ్వలేకపోయారు. అధ్యాపకులు అందరూ బాగా యింగ్లీషు వచ్చిన వారగుట చేత చెప్పేటప్పుడు యింగ్లీషు మాటలు హెచ్చుగా వాడారు. విద్యార్థులు కొందరు అర్థం చేసుకోలేక పోయారు. నర్సారావుపేట నుండి వచ్చిన ఒక విద్యార్థి (యేమీ యింగ్లీషురాదు) వచ్చిన రెండు రోజులకే వెళ్లారు.

క్యాంపులో సరియైన క్రమశిక్షణ లేకపోవడం వలన తగిన ఆర్గనైజేషన్ లేకపోవడం వలన దొంగతనాలు గూడా జరిగాయి.

మొత్తంమీద యీ క్యాంపు జయప్రదముగాలేదనే చెప్పాలి. ఉత్సాహంతో వచ్చిన విద్యార్థులు ఆశాభంగముతో వెళ్ళారు. క్యాంపుకు ముందుగా ఏర్పాట్లు గావించి యింతా యెక్కువ రోజులు నడపిన అంత నిరుత్సాహ పడేవారు గారు.

ప్రజా రక్షణ శిక్షణా శిబిరాలు యెలా వుండాలి ?

పై వివరించిన అన్ని క్యాంపుల్లోను విద్యార్థు లందరికీ రాజకీయాలు, ప్రథమ చికిత్స, ఎ. ఆర్. పి. డ్రిల్లు, బుర్రకథలు, నాటకాలు, పాటలు వగైరా అన్నీ నేర్పబడినాయి. విద్యార్థులు యే ఒక్కదానిని కూడ పూర్తిగా అభ్యసించలేకపోయ్యారు. ఇకముందు జరగబొయ్యే స్కూళ్ళలో యీ లోట్లు జరగకుండా చెయ్యాలి. అందుకు యీ క్రింది నియమాలపై శిబిరాలను నడపాలి.

నియమాలు :

1. విద్యార్థులను మితంగా (ఉదాహరణకు క్యాంపుకు 20కు మించకుండ) తీసుకోవాలి. విద్యార్థులుగా వచ్చేవారు యింతకుముందే ప్రజా సంఘాలలో బాగా పనిచేసే శక్తి గలవారై వుండాలి. ఇకముందు తాను ప్రత్యేకంగా నేర్చుకొనేదానిపై కేంద్రీకరించి దాని ననుసరించి పనిజేయడానికి సంసిద్ధులైవుండాలి.

2. ప్రతి క్యాంపు నెల రోజులకు తక్కువ గాకుండా పెట్టాలి.

3. క్యాంపుకు ముందుగా సిలబస్సు తయారు చేయాలి. సిలబస్సులో వుండవలసిన విషయాలు,

అ. ఎ. ఆర్. పి. ఆ. ప్రథమ చికిత్స (ఇ) ఫాసిస్టు వ్యతిరేక ప్రచార పద్ధతుల గూర్చిన వైజ్ఞానిక కార్యక్రమము. (పాటలు నేర్చుకొనుట, బుర్రకథలు చెప్పుట, నాటకాలు ప్రదర్శించడం ప్యాన్సీ డ్రస్సు, ట్రిక్కులు వగైరా) ఈ. రాజకీయాలు. ఇందులో 1 చైనా, రష్యాల గూర్చి క్లుప్త చరిత్ర. 2. జపాను, ఇటలీ జర్మనీ ఫాసిజము 3. ప్రజాయుద్ధం-మన కర్తవ్యం- జాతీయైక్యత.

4. విద్యార్థులను నాల్గు ముఠాలుగా విభజించాలి.

అ. ప్రథమ చికిత్స, ఎ. ఆర్. పి. ఆ. డ్రిల్లు, ఇ. కల్చరల్ ప్రోగ్రాము (బుర్రకథలు, పాటలు, నాటకాలు, ప్యాన్సీ డ్రెస్సు వగైరా.) ఈ. ఉపన్యాసకులుగా తయారు చేయడం. ఈ విషయాలు ప్రత్యేక సబ్జెక్టులు. రాజకీయాలు అందరికీ నేర్పవలసిన విషయాలు, ఆ యా ముఠాలకుసంబంధించిన పాఠాలల్లో నేర్పరిత్వం వచ్చేలా చెయ్యాలి. సాధారణ విమాన దాడి, డ్రిల్లు సూత్రాలు అందరికీ చెప్పవచ్చును.

5. సిలబస్సు ప్రకారం అధ్యాపకులను ముందుగానే నియమించి వార్కి సంబంధించిన పాఠాలకుపూర్తినోట్సు స్కూలు పెట్టకముందే వారిచేత వ్రాయించాలి. ఆనోట్సు విపులంగా తెలుస్తుందో లేదో ఆర్గనైజర్సు చర్చించి సరిచేయాలి. క్యాంపు ఆఖరున ప్రతి విషయములో పరీక్షలు పెట్టి సర్టిఫికెట్లు యివ్వాలి.

అక్షరాజ్యాల కొత్త అడకత్తెర వ్యూహం

చలికాల మంతా డిసెంబరుమొదలు ఏప్రిల్ నెలాఖరు వరకు సోవియట్ సేనలు, జర్మను సేనలను వెనక్కునెట్టుతూ వచ్చాయి. 'వసంతకాలం రానీయండి. మీ పని పట్టుతాం' అంటూ నాజీలు ప్రగల్భాలు కొట్టారు. వసంత కాలం వచ్చి వెళ్ళిపోయింది కూడా. నాజీ ప్రగల్భాలు వట్టి ప్రేలాపాలే అని మరిఒకసారి రుజువయింది. మే నెల 8 వ తేదీని కెర్చ్ భూ సంధిని ఆక్రమించుకోడానికి నాజీ సేనలు ముందుకు సాగనారంభించాయి. కెర్చ్‌ని ఆక్రమించుకొని సోవియట్ కకేషియా నూనె ప్రాంతంపై విరుచుకు పడతారనుకున్నారు. కెర్చ్ ఆక్రమణ పిదప, ఖార్కొవ్ నుండి, డొనెట్జ్ డాన్ నదులను దాటి మరియొక నాజీ సైన్యము కాకేషియా మీదికి నడవాలని జర్మనీ యెత్తు. కెర్చ్ పై నాజీలు దాడి వెడలగానే సోవియట్ సేనలు ఖార్కొవ్ రంగంలోని నాజీ సేనలపై విరుచుకుపడ్డాయి. మే నెలాఖరుకు ఇరు పక్షాలు లాభ నష్టాలు చూచుకున్నాయి. కెర్చ్ ద్వీపకల్పం నాజీల అధీనమయింది. కాని ఖార్కొవ్ రంగములో నాజీ దండయాత్రా యేర్పాటులన్నీ చిందరవందర అయాయి.

ఖార్కొవ్ నుండి నాజీ సేనలుముందుకు వెళ్లాలంటే సోవియట్ సేనలు పై యుద్ధంలో ఆక్రమించుకొన్న స్థానాలను తిరిగి నాజీలు ఆక్రమించుకోవాలి. దానికోసం గత 3 వారాలనుండి సంకుల సమరం సాగుతూవుంది. నేటివరకు నాజీలు ఆ స్థానాలు ఆక్రమించుకోలేక పోయారు. కెర్చ్ రంగంనుండి ముందుకు పోవడానికి ముందు, నాజీ సేనల వెనుక పక్కలో బల్లెంలాగఉన్న సెబాస్టపూల్ సోవియట్ నౌకాశ్రయ దుర్గాన్ని ఆక్రమించుకోవాలని నాజీ సేనలు మూడు వారాలుగ ముమ్మర యుద్ధం సాగిస్తున్నాయి. జూన్ 10, 13 తేదీలలోనే 60,000 మంది నాజీ సైనికులు చనిపోయారని పత్రికలలో వార్త. సెబాస్టపోల్ రక్షకులకు విమానాశ్రయాలు తక్కువ. తక్కువ ప్రదేశము కాబట్టి తక్కువ సేనలు మాత్రమున్నాయి, అయితే మాత్రమేమి? పట్టువలతో, సోవియట్ నౌకా దళసాయంతో ప్రపంచ ప్రఖ్యాత సెబాస్టపోలును రక్షిస్తున్నారు. సెబాస్టపోల్ చాల ప్రమాద స్థితిలో వుందని నేటి వార్తలు.

8 మాసాలు ముట్టడిని యెదిరించి కడకు పడిపోవలసి వచ్చినా, ఎన్నో వేల నాజీ సైనికులను బలిగొని, నాజీ ప్లానులకు చాల విలంబనం కల్గించియే పడిపోతుంది. సెబాస్టపోల్ పడిపోవడం సోవియట్ నౌకాదళానికి తీరని నష్టమయినా నల్ల సముద్రపు కాకేషియా తీరంలో ఇంకా అనేక సోవియట్ నౌకాశ్రయాలున్నాయి. వీటినుండి సోవియట్ నౌకాదళం నాజీ సేనలను హతమార్చుతూనే వుంటుంది. సెబాస్టపోల్ పతన మయితే క్రిమియా అంతా నాజీలకు వశమయి నాజీ సేనలు కెర్చి జలసంధిని దాటి కాకేషియా నూనె ప్రాంతంపై పడటం సులభ మవుతుంది. కాని, ఆ ప్రయత్నం ఖార్కొవ్ రంగంలో నాజీలు ముందుకు సాగడానికి వీలైనపుడే ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఖార్కొవ్‌లో యింత వరకు పైచేయి మనదే.

లిబియా రంగం

జర్మనీ వ్యూహం ఒక వైపు కాకసె పర్వత శ్రేణులను దాటి ఇరాన్‌లోకి వచ్చేటప్పటికి దక్షిణాన లిబియా నుండి ఈజిప్టు, సిరియా, ఇరాక్‌ల మీదుగ రోమెల్ సేనలు ఇరాన్‌లోకి రావడం జర్మనీ ఈ అడకత్తెర వ్యూహంలో ఉత్తరబాహువుగతి ఖార్కొవ్ - క్రిమియాల యుద్ధంలో ఏమైందీ పైన చూచాం. ఇక దక్షిణ బాహువుగతి ఏమైందీ చూద్దాం. ఈజిప్టు సరిహద్దుల నుండి గత నవంబరు నెలలో వెనక్కి నెట్టబడిన రోమెల్ నాజీసేనలు మే నెలాఖరుకు ముందుకు త్రోసుకు రాసాగాయి. బ్రిటిష్ 8 వ సైన్యం రోమెల్ దాడిని తీవ్రముగా ఎదుర్కొంది. రోమెల్ టాంకులను, ఆయుధ శకటాలను మరఫిరంగులను, విమానాలను వందలకొలది బలిగొన్నది. అయినా నాజీసేనలు ముందుకు నెట్టుకొని వస్తూనే ఉన్నాయి. నేడు నాజీసేనలు తిరిగి ఈజిప్టు సరిహద్దుకు వచ్చాయి. నాజీసేనాని రోమెల్ టోబ్రూక్‌ను ఆక్రమించాడు. సోవియట్ క్రిమియాలో సెబాస్టపోల్ నాజీ పురోగమనానికి ఏరీతిగా అంకుశమో, లిబియా నుండి ఈజిప్టుపైకి నాజీ గమనానికి టోబ్రూక్ అట్టి అంకుశమే. టోబ్రూక్‌ను పట్టుకోడంవల్ల రోమెల్ తన సేనలకు సరఫరాలు సులభంగా తెప్పించుకోగలడు మాల్టాకు సాయం ఎక్కువగా పోనివ్వకుండా ఆపుచేయగలడు. టోబ్రూక్ చుట్టూ కాపలా పెట్టవలసిన అవసరం లేనందున ఎక్కువ సైన్యాన్ని ఈజిప్టుపైకి పంపగలడు. వచ్చే వారం నాటికి రోమెల్ ముందుకు సాగుతాడో లేక చిత్తు అవుతాడో చూడాలి. విషీ ఫ్రెంచి ప్రభుత్వాన్నుండి హిట్లరు 10 లక్షల టన్నుల నౌకలను రోమెల్‌కు సరఫరాలు తీసుకుపోవడానికి అడిగాడని వార్తలు, విషీద్రోహులు అంగీకరిస్తే రోమెల్ పంటపండించన్న మాట. మన సేనల పని కష్టమవుతుంది. ప్రమాదపరిస్థితులు కూడ ఏర్పడవచ్చు::

యూరప్‌లో రెండోరంగం.

కొలోన్, ఎస్సెన్లపై వేవేసి బాంబర్ల దాడులు జరిగాయి. జర్మనీ పశ్చిమ భాగాన పరిశ్రమల పట్టణాలపై బ్రిటిషు బాంబర్ల దాడుల జరుగుతూనే వున్నాయి. నాజీ జర్మనీకి తన యుద్ధ సామాగ్రిని తయారు చేయడానికి మనుష్యులు కరవయ్యారు. అందుచే 50 లక్షల విదేశ కార్మికులను బలవంతాన జర్మనీకి తెచ్చి బానిసలవలె పని చేయిస్తున్నారు.

అయితే నాజీ ఆక్రమిత యూరప్‌లో ప్రజలు వూరుకోవడం లేదు. నాజీ ఆఫీసర్లను, సైనికులను కాల్చి చంపు తున్నారు. రైలుబండ్లను పడ దోస్తున్నారు. ఫ్యాక్టరీలలో సరకులను తక్కువగా తయారు చేస్తున్నారు. తయారు చేసిన వస్తువులు త్వరగా చెడిపోయేటట్లు చేస్తున్నారు. పోయిన నెలలో నాజీ ఆక్రమిత యూరప్‌లో రహస్య పోలీసులకు అధిపతి అయి, ప్రజలను చిత్రవధ గావించడానికి వెనుదీయని దుర్మార్గుడు హైడ్రిక్‌ను, జెక్ దేశభక్తులు కాల్చి చంపారు. ఆ కోపం పట్టలేక నాజీలు 400 మంది జక్కులను (అందులో 60 మంది స్త్రీలను) ఎట్టి విచారణ లేకుండా హత్య గావించారు. లిడ్డీస్ అనే గ్రామాన్ని పూర్తిగా తుడిచివేశారు. యుగోస్లోవియాలో మిహాజోవిక్ సేనాని నాయకత్వం క్రింద గెరిల్లాయుద్ధం జోరుగా సాగుతూనేవుంది.

ఆంగ్లో సోవియట్ ఒడంబడిక ఫలితంగా యూరప్‌లో రెండవ యుద్ధ రంగం ఆరంభిస్తారు. రెండు, మూడు నెలల లోపలనే ఫ్రెంచితీరాన్ని వున్న ఫ్రెంచివారిని ఆ స్థలాలను వదలి వెళ్లమని బ్రిటను హెచ్చరిక గావించింది. బ్రిటీషు—అమెరికనుల దాడిని ఎదుర్కోడానికి కూడ హిట్లరు ఎదురు ప్రయత్నాలు చేస్తున్నాడు. 30 సైనిక దళాలను పశ్చిమ యూరప్‌లో కేంద్రీకరించాడు. అట్లాంటిక్ సముద్రంలో బ్రిటిషు, అమెరికను నావలను విశేషంగా ముంచుతున్నాడు. రెండవ రంగాన్నిగూర్చి, నౌకా సమస్యను గూర్చి, సమీప ప్రాచ్యం (ఈజిప్టు, సిరియా, ఇరాక్) దూర ప్రాచ్యం (జపాన్—చైనా రంగం, పసిఫిక్ రంగం) లలో యుద్ధ వ్యూహాలను గూర్చి, అమెరికన్ సరఫరాలు, బ్రిటన్, చైనా, సోవియటులకు పంపే విషయాన్ని గూర్చి రూజ్‌వెల్టుతో చర్చించడానికి చర్చిల్ అమెరికా వెళ్లాడు. ఆంగ్లో సోవియటు ఒడంబడిక ఫలితాలను చర్చించి ముందు తాము ఎట్టి కార్య విధానం అవలంబించాలో ఆంగ్లో, అమెరికన్ ప్రభుత్వాలు ఒక నిర్ణయానికిరావచ్చు.

దూరప్రాచ్య రంగం

మే నెలాఖరుకు బర్మా, మలయా, తూర్పు ఇండియా దీవులు, ఫిలిప్పైన్సు దీవులను జపాను ఆక్రమించుకుంది, జపాను ఇండియామీదికి వస్తుందా? లేక ఆస్ట్రేలియా మీద పడుతుందా? లేక చైనా సమస్యను పరిష్కరించడానికి, అంటే చైనాను పూర్తిగా ఓడించడానికి పూనుకుంటుందా?

ఆస్ట్రేలియా మీదికి పోడానికి. పోర్టు మార్సిబీని ఆక్రమించుకోడానికి ఒక నౌకాదళాన్ని జపాను పంపించింది. దానిని కోరల్ సముద్రంలో, అమెరికన్ బాంబర్లు నౌకాదళాలు ఓడించి వెనక్కి తరిమివేశాయి. జపాన్ నౌకాదళానికి పెద్ద నష్టం కల్గింది. జపాన్ మరియొక నౌకాదళాన్ని జూన్ నెలలో మిడ్వే దీవిని ఆక్రమించేందుకు పంపించింది. ఈ దీవిని ఆక్రమించుకుంటే అమెరికా నౌకాదళం మరియొక 1000 మైళ్ళు వెనక్కి పోయి వుండాల్సి వస్తుంది, జపాన్ పై దాడి చేయడానికిగాని, విమానదాడులు చేయడానికి గాని చాల కష్టమవుతుంది. జపాన్ నౌకాదళాన్ని మరియొకసారి అమెరికా బాంబర్లు, నౌకాదళం పూర్తిగా ఓడించింది. జపాను నాలుగు విమాన వాహక నౌకలను గోల్పోయింది. ఆధునిక యుద్ధంలో విమాన వాహకనౌకలు, నౌకాదళానికి అయువుపట్టు. మిడ్వే యుద్ధంతో పసిఫిక్‌లో నౌకాదళ శక్తి అమెరికాకు అనుకూలంగా మారిందని నిపుణుల అభిప్రాయం, ఏమైనా జపాన్ నౌకాశక్తి బాగా కుంటువడిందని చెప్పక తప్పదు. జపాను, అలాస్కానుండి మరియొక నౌకాదళాన్ని, అల్యూషియన్ దీవులపైకి పంపింది. ఈ దీవులలో అమెరికనుల డచ్చిహార్బరుపై బాంబులు వేసి అట్టూ అనే దీవిని ఆక్రమించుకుంది, ఈ ఆక్రమణలో జపాన్ ఉద్దేశం రెండుగా ఉండవచ్చు. ఈ దీవుల నుండి అమెరికా ముందుముందు జపానుపై దాడిచేయకుండా ఆపుచేయడం. రెండోది, సోవియట్‌పై దూకడానికి మరియొక మెట్టు. మంచూరియాలోకి జపాను సేనలు ఎక్కువగా వస్తున్నాయని సోవియట్‌పై జపాను దాడివెడలితే చైనా సోవియట్ సాయానికి వెళ్ళే విషయం చర్చించడానికిని చైనా మంత్రివర్గంసమావేశమయిందని ఒక పత్రికవార్త. ఏమైనా ఇప్పటిలో జపాను సోవియట్‌పైపడుతుందనుకోడానికి అట్టే కారణాలు కనపడవు.

జపాను చైనా తూర్పుతీర రాష్ట్రాలలో తీవ్రంగా యుద్ధం సాగిస్తూంది. ఇది చూచి చాలమంది జపాను చైనాను ఓడించడానికి పూనుకుందని దురభిప్రాయపడ్డారు. కాని చైనా పటాన్ని ఒక పర్యాయము చూస్తే యిది యెంత తప్పో కనబడుతుంది. జపాను ప్రయత్నమంతా, చైనా తూర్పు రాష్ట్రాలను, చికియాంగ్, కియాంగ్సీ, ఫుకియన్ రాష్ట్రాలను ఆక్రమించుకొని, కాంటను నగరమునుండి హాంకో నగరానికి వెళ్లే రైలు మార్గాన్ని. చికియాంగ్ రాష్ట్ర తీరంనుండి కియాంగ్సీ రాష్ట్రాల మీదుగ హాంకో - కాంటన్ రైలు మార్గంమీద వున్న చంగ్షా వరకూ వెళ్ళే రైలు మార్గాన్ని వశపరచుకోడం. దీనివల్ల చైనా తూర్పు రాష్ట్రాల నుండి జపాను దేశంపై బాంబులు వేయడానికి వీలు లేకుండా పోతుంది. రెండవది జపాను సేనలను మంచూరియానుండి కాంటన్ వరకు నౌకలను వినియోగించకుండా రైలు మార్గం ద్వారా ముందుకు, వెనక్కి పంపవచ్చు. జపాను ఉద్దేశమిదే నని చైనా సైన్య ప్రముఖ పత్రిక టాకుంగ్‌పావో కూడ ప్రకటించింది. జపాను గత 2 మాసాలనుండి యుద్ధం చేస్తూన్నా, ఈ రెండు రైలు మార్గాలలో సగం కూడ ఆక్రమించుకోలేదు. చైనా సేనలు, జపాను సేనలు వెనక్కి, ముందుకీ ఒకదాని నొకటి నెట్టుతూవున్నాయి.

Edited and Published by Katragadda Rajagopala Rao and Printed by The Popular Printers, Bezwada.

END OF ISSUE